Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 57

(Mar. 2, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 57

(Mar. 2, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 — 12 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 2-3-47 ఆదివారం [సంచిక 57

ఈ సంచికలో

★ భారతదేశాన్ని ముక్కలు చేయాలనే బ్రిటిష్ పాచిక .... కామ్రేడ్ జోషి
★ కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ సిద్ధాంతం, ఆచరణ .... రమేశచంద్ర
★ ప్రపంచ యువజన ప్రతినిధుల సంచారం
★ మదరాసు మంత్రివర్గంలో మార్పులు
★ బ్రిటిష్ మిలిటరీ వన్నాగం

బెజవాడలో 144 సెక్షన్

బెజవాడ, మార్చి 1

బెజవాడ పట్టణంలో 144 సెక్షన్ జనవరి 28 నుండి అమలులో ఉంది. దానిని మొదటిసారి ఫిబ్రవరి ఆఖరువరకు పొడిగించారు. ఇప్పుడు తిరిగి మార్చి 28 వరకు ఈ సెక్షన్ అమలులో ఉంటుందని ప్రకటన జరిగింది.

10 మంది వ్యక్తులపై కూడ 144 సెక్షన్ జారీ చేశారు.

ఉప్పుపన్ను రద్దయింది

లక్ష రూ. మించిన ఆదాయంపై నాలుగోవంతు పన్ను

కేంద్రప్రభుత్వం బడ్జెట్

ఢిల్లీ, ఫిబ్రవరి 28

నేడు కేంద్రశాసనసభలో ఆర్థిక సభ్యుడు లియాకతాలీఖాన్ బడ్జెటును ప్రవేశపెట్టాడు. అందులోని ముఖ్యాంశాలివి:

(1) ఉప్పు పన్నును తొలగించివేశారు. అందుమూలంగా 8 కోట్ల ఆదాయం తగ్గుతుంది. అసలు బడ్జెటులోని లోటుతో చేరి మొత్తం లోటు 51.71 కోట్ల రూపాయలు.

(2) ఇంతకుముందు రు 2000-0-0 లు లోబడిన మొత్తంపై ఆదాయపు పన్నులేదు. ఇప్పుడు రు 2500-0-0 ల వరకు ఆదాయపు పన్నుండదు.

(3) లక్షరూపాయలకు మించిన వ్యాపార లాభాలమీద నూటికి 25 వంతుల పన్ను విధింపబడింది.

(4) కార్పొరేషన్ పన్నును రూపాయకు ఒక అణానుండి, రెండణాలకు హెచ్చించారు.

(5) వరోక్షపు పన్నులలో 'తేయాకు' ఎగుమతి సుంకాన్ని సేరు 1 కి రెండణాల నుండి, నాలుగణాలకు పెంచారు.

(6) పెద్ద పెద్ద ఆదాయాలమీద వ్యక్తిక్రమానుసారంగా పన్ను వేస్తారు.

పీటన్నిటి ద్వారా 31.79 కోట్లరూపాయల ఆదాయం పెరుగుతుంది. ఇది పోను మొత్తం లోటు 16.96 కోట్ల రూపాయ లుంటుంది.

7. మూసర్ టాక్సు (అధికపన్ను) లక్ష 20 వేలరూపాయలు స్వార్జితంగాని ఆదాయం పైన, లక్షయాభై వేలరూపాయలు స్వార్జిత ఆదాయంపైనా పడుతుంది. పూర్వం స్వార్జితం కాని ఆదాయం 8 లక్షల యాభై వేలపైన, సూపర్ టాక్సు విధింపబడుతూ ఉండేది

8. ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు సలహాలివ్వడానికి అధికార, అనధికార సభ్యులతో ఒక కమిటీని నియమిస్తారు.

9. రిజర్వు బ్యాంకును ప్రభుత్వపరం చేయాలని నిశ్చయించుకున్నారు.

10. స్టాక్ మార్కెట్, బులియన్ ఎక్స్చేంజి వీటిపై జరిగే (వట్టావ్యాపారం) స్పెక్యులేషన్ను కంట్రోలు చేయడానికి ఒక చట్టం చేస్తారు.

11. నిషకీరంగా ధనం కేంద్రీకరణమవుతున్న విషయం విచారించేందుకు ఒక ప్రత్యేక విచారణ కమిటీని నియమిస్తారు.

ఈ పన్నులగూర్చి లియాకతాలీఖాన్ ఇలా వివరించారు.

"కేంద్ర ప్రభుత్వం ఖర్చును కొంత తగ్గించవచ్చునని భావం సభ్యుల కున్నది. కొన్నిటిని తొలగించ వీలున్నది. అందుకనే ఈ ఖర్చుల విషయం ఆలోచించడానికి ఒక కమిటీని వేస్తున్నామంటే ఏసులమంది చాల మందిని తగ్గించివేస్తామని కాదు. అనవసర వ్యయాన్ని తగ్గించడమే మా ఉద్దేశం.

రిజర్వు బ్యాంకును ప్రభుత్వపరం చేస్తాం

"రిజర్వు బ్యాంకును ప్రభుత్వపరం చేయాలనేది మరొక ప్రధాన సమస్య. ఇది చాల ప్రశస్తమైనదని అనే నిర్ధారణకు వచ్చాం. ఈ బ్యాంకును ప్రభుత్వపరం చేసే వివరాలన్నీ త్వరలో నిర్ణయిస్తాము.

"ఇంకొకటి స్టాక్ ఎక్సుచేంజి కంట్రోలు. ఈ స్పెక్యులేషన్ వ్యాపారం మూలంగా దేశానికి చాల నష్టం ఏర్పడిందని మీ రందరు అంగీకరిస్తారని విశ్వసిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధికి ప్రధానమైన నక్రమ పెట్టుబడికి ఇది ఆటంకంగా పరిణమించింది. ఇదొక జూదంగా సంఘానికి శివద్రవంగా తయారయింది. ఇందుకు తగిన కార్య ప్రణాళికను త్వరలో మీ ముందుంచుతాము.

"నేనిప్పుడు సూచించే కొత్తపన్నులుగాని పాతపన్నుల తీసివేతగాని కేవలం ఆర్థిక దృష్ట్యా చేయుటంలేదు. ఒక సాంఘిక ప్రయోజనంకోసం చేస్తున్నాను.

పీడక పీడిత వర్గాలపై తీర్మానం

"భారతదేశం వ్యత్యాసాలతో నిరోధాలతో నిండిఉన్నది: ఒకవేపు కోటానుకోట్లు ధనం పై దొర్లుతూ స్వలాభంకోసం నిరుపేదల కాయకష్టాన్ని దోచుకొనేవర్గమొకటి, మరొక వేపు దారిద్ర్య ఆకలితో అలమటించే కోటానుకోట్లు ప్రజలు ఉన్నారు. ఈ వ్యత్యాసాలు యుద్ధంలో మరింత పెరిగాయి అంటే క్రమంగా ధనం చాల కొద్దిమంది చేతిలో ఇమిడి పోతున్నది. ఇందుతో దేశఆర్థిక జీవితమంతా వ్యాపారం, పంపెనీలు, ప్రజోపయోగ సంస్థలు, పత్రికలు ఇవన్నీటిమీద ఆధిక్యాదు విగింపబడుతున్నది.

"కొందరే కలాంటి ఆత్యధిక ప్రాబల్యం వహించడం సమాజన్యాయ సూత్రాలకే విరుద్ధం. ఇందుకని స్వంత ఆస్తిని నిర్మూలించాలని, ఆదాయ సామ్యం నెలకొల్పాలని నేను విశ్వసించేవాడ్నికాదు. కాని ధనమంతా కేవలం కొందరి చేతుల్లోనే తిరుగుతుండరాదని నా విశ్వాసం.

పెద్ద ఆస్తుల విచారణ

"ఇందుకని ఇటీవల ఎక్కువగా చేరిన పెద్ద స్వంత ఆస్తుల విషయమై విచారణ జరిపేందుకు ఒక కమిటీని నియమించబోతున్నారు. చాలమంది ఆదాయప్పన్నును తప్పించుకొని కూడబెట్టుకున్నారు. దొంగవర్తకంలో చాల సంపాదించారని వింటున్నాము.

"1941-42 నుండి 1945-46 లోగా రూ. 30 లక్షల సాలుసరి ఆదాయం వచ్చిందంటే అదిచాలగొప్పది ఆసంవత్సరాల్లో అధికాదాయప్పన్ను అమలులో వుండేది. ఆ ఏండ్లల్లో మొత్తం ఆదాయం ఒకటిన్నరకోటి రూపాయలు వచ్చినా అధికాదాయప్పన్ను పోను రూ. 21 లక్షలు మిగిలివుండాలి. మరి ఇన్ని కోట్ల రూపాయలెలా గ్రోగుపడుతున్నవి. ఇందుకనే ఈ విషయంలో సమగ్రంగా విచారణ జరిపి అవసర చర్యలను సిఫారసు చేయడానికి ఒక కమిటీనే నియమిస్తున్నాం."

తర్వాత ఉప్పు పన్ను రద్దు చేశామని చెప్పి అదెంత పేదలకు అవసరమో, దానిని తొలగించాలని దేశ ప్రజలంతా కోరారన్న విషయాలను వివరించాడు.

ఆహార సహాయం

"ఉప్పు పన్ను తొలగించడంతోపాటు పేదల సాయానికి మరొకటి చేశాము. 17 కోట్ల 39 లక్షలు దిగుమతైన ఆహారం మూలంగాను, అధికోత్పత్తి కిచ్చే గ్రాంటుల మూలంగాను పేదలకు సాయం చేస్తున్నాం.

"ప్రధాన జీవితావసరాలైన ఆహారం, గుడ్డలు మొదలైనవాటి ధరల కంట్రోలును అచ్చితంగా నడపడమే మా ఉద్దేశం. పేదల కొనుగోలు శక్తిని మించిపోకుండా వీటిని ఉండాలనేదే మా విధానం."

తర్వాత పైన సంగ్రహంగా తెల్పిన పన్నులను గూర్చి లియాకతాలీఖాన్ వివరించారు.

బడ్జెట్

కోట్లరూపాయలు

	1946-47	1947-48
రెవిన్యూ ఆదాయం	336.19	279.42
ఖర్చు	381.47	327.88
లోటు	45 28	48.40

జీతాలకమిషన్ విచారణ

జీతాలకమిషన్ విచారణను గూర్చి లియాకతాలీఖాన్ ఇలా అన్నారు:

"కేంద్రప్రభుత్వం క్రింద పనిచేసేవారి జీతాలస్కేళ్ళనుగూర్చి విచారించడానికి ఒక కమిటీని వేశాము. ఆ కమిటీ దాదాపు విచారణను ముగించింది. వారి సిఫారసులను అమలుజరిపేందుకు తగినచర్యలు తీసుకుంటున్నాము. వారిసిఫారసులపై జీతాలరేట్లలో జరిగేమార్పులను 1947 జనవరి ఒకటవతేదీ నుండే అమలుజరుపుతాము.

వస్తువుల ధరలబోర్డు

"వస్తువుల ధరలబోర్డును ఒకదానిని ఏర్పరుస్తున్నాము. ధరలపాలసీని నిర్ణయించడంలో ఈబోర్డు ప్రభుత్వానికి సాయపడుతుంది.

"1946-47 తర్వాత సేనలను ఇళ్ళకు పంపడం, యుద్ధకాలపు కార్యాలయాలు తగ్గించడం జరిగినప్పటికి పరిస్థితి సాధారణ స్థితికి రాలేదు.

సైనికోద్యోగుల నియామకం

"భారతదేశపు విమాన, నౌకాపదాతి దళాల విషయంలో చాలా ప్రధాన సమస్యలు బయలుదేరుతున్నవి. వానిని గూర్చి మేము శ్రద్ధగా పరిశీలిస్తున్నాం. రెండో యుద్ధం తర్వాత భారత సేనను బ్రిటిష్ ఆఫీసర్లను నియమించడం ఆగిపోయింది. ఇంకమీదట వీరి నియామకంజరగదు. సేనను భారతీయం చేసేలోపుగా ఏదో అల్పకాలం మాత్రమే కొందరిని వుంచడం జరుగుతుంది.

వచ్చే ఏడు బడ్జెటు

"వచ్చే సంవత్సరం పౌర పాలన ఖర్చు 130-17 కోట్లు అవుతుంది. అంటే ఈ సంవత్సరంకన్నా రు 4.19 కోట్లు తక్కువ. ఆర్థిక పునర్నిర్మాణ ప్రణాళికలకు రు 13 కోట్ల రూపాయలువుంచాము. దిగుమతయ్యే ఆహార ధాన్యాలకు ఇచ్చే సబ్సిడీలు రు 17.35 కోట్లు ఈయేడు వీనికయిన ఖర్చు 20 కోట్లు.

ఈ సంవత్సరం 250 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలని ప్రభుత్వం నిశ్చయించిందని లియాకతాలీఖాన్ చెప్పాడు. స్టెర్లింగు నిల్వల విషయమై ఈ సమస్యను యెంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించాలని చూస్తున్నామన్నాడు.

'మెజారిటీ వద్దంటే మేమేమిచేయగలం'

ప్రకాశంగారి ప్రధానత్వంపై కాంగ్రెస్ నాయకులు

న్యూఢిల్లీ, మార్చి 1

ఇక్కడి కాంగ్రెస్ నాయకులు మదరాసు ప్రధాని ప్రకాశంగారిపై శాసన సభ్యులుచేసిన అవిశ్వాస తీర్మానం గూర్చి, అధికసంఖ్యాకుల అభిప్రాయం ఆమోదించడం మంచిదనుకుంటున్నట్టు అ. ప్రె. విలేఖరి వ్రాస్తున్నాడు.

ఒక ప్రధాన కాంగ్రెస్ నాయకుడిలా అన్నారు:

"పార్టీలోని 134 మంది వద్దంటే, మేము ప్రకాశంగారికి ఏమి సాయపడగలం?"

అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు త్రోసిపుచ్చారో చెప్పమని ప్రకాశంగారిని అడుగుతారట. చెప్పినా చెప్పకపోయినా స్పష్టంగా అధికసంఖ్యాకులు విశ్వాసం లేదంటున్నారు కనుక ఏంచేస్తారు మీరు అని ప్రకాశంగారికి వ్రాస్తారు.

ప్రకాశంగారి వివరణ సరిగాలేకుంటే హైకమాండు అవిశ్వాస తీర్మానాన్ని అసెంబ్లీలోనే ప్రవేశపెట్టమని పార్టీ సభ్యులకు అధికారమిస్తారు.

ఇంత తీవ్రచర్యకు పూనుకోవలసిరావడం విచారకరమని కాంగ్రెసు నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. శంకరరావుదేవుగారు వస్తూనే నిర్ణయం చేస్తారట.

రాజకీయంగా భేదిస్తే గర్భశత్రువుగా చూడకండి

కాంగ్రెసువాదులకు కృపలానీ హితవు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27

అలహాబాదులో దేశంలోని రాష్ట్రకాంగ్రెస్ కమిటీల అధ్యక్ష - కార్యదర్శుల సభను ముగిస్తూ కాంగ్రెసు అధ్యక్షుడు కృపలానీ ఈ విధంగా వుపన్యసించారు:

"ఇంక చెప్పేటందు కేమీలేదు. వెళ్ళి బాగా పనిచేయండి. మీరు ఇంతవరకు చేసిన స్వార్థత్యాగమే మీరు మీ గమ్యాన్ని సాధించగలరని నమ్మకం కలిగిస్తూంది. త్యాగాలు చేసిన రోజుల్లో దానివలన ఫలితాలు కలుగుతాయనే ఆశ లేకపోయినా చేశారు. ఈ వేళ ఫలితాలు ఎదురుగా కనిపిస్తూంటే ఎగబడకుండా వుండగలిగేవాళ్ళు చాల కొద్దిమంది వుంటారు. మంత్రిత్వాలకోసం, అధికార పదవులకోసం ఎగబడుతున్నాము. వాటిని సంపాదించినవారంటే ఈర్ష్యపొందుతున్నాం. ఆఫీసులోకి పోయినాక బ్రిటిష్ ఆఫీసర్లు అనుసరించిన పద్ధతులే మనమూ అనుసరిస్తున్నాము. స్వార్థత్యాగం, సంయమశక్తి మరచిపోతున్నాం.

బీహారులో నేను రైలుస్టేషనుకు 10 నిమిషాలు ఆలస్యంగావస్తే స్టేషను [illegible] కార్యదర్శి నాకోసం రైలును [illegible] ఒక్కనికోసం కొన్ని వందలమందికి [illegible] కలిగించాము అంటే వెనుకటి [illegible] కాంగ్రెసువాదులుకూడా దేశ సేవకు [illegible] అధికారుల్లా ప్రవర్తిస్తున్నామన్న [illegible] మన అధికారాన్ని ప్రజా [illegible] కాంగ్రెసు ప్రభుత్వాలన్నారంటే [illegible] లేదు. భారత చరిత్రలో ఏర్పడ్డ [illegible] మొగల్, సిక్ ప్రభుత్వాలమాదిరిగా [illegible] తరహా పరిపాలనగాక వారు [illegible] ఢిల్లీలో అధికారం పట్టుకుంటే [illegible] రాదు. గ్రామాలలో అధికారం [illegible] మనం ప్రజల సహాయంతో [illegible] వారిని తన్నేసుకోకండి.

"బ్రిటిష్ వాళ్ళకున్న విభేదాలు [illegible] వాళ్ళకున్న ఓర్పు మనకులేదు. [illegible] నాజీలుకూడా చేయలేనన్ని [illegible] బెంగాల్ బీహార్ ప్రజలు [illegible]

"మనలో విభేదాలు హెచ్చు [illegible] తక్కువ పరితంగా మనతో రాజకీయంగా వ్యతిరేకించి వారిని పరమశత్రువులుగా చూస్తాం. ఇది ప్రజాతంత్రానికే [illegible]

రాజ్యాంగసభ

సలహాసంఘ కార్యక్రమం

వివిధ ఉపసంఘాల నియామకం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27

ప్రధాన హక్కులు, మైనారిటీలు, కొండ ప్రాంతాల సమస్యలగూర్చి రాజ్యాంగ నిర్మాణసభ నియమించిన సలహాసంఘం ఈరోజు సమావేశమయింది. సర్దార్ వల్లభాయి పటేల్ను అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు.

ఈ సలహాసంఘం ప్రధాన హక్కుల ఉపసంఘం, మైనారిటీల ఉపసంఘం, అస్సాం కొండ ప్రాంతాల ఉపసంఘం, వాయువ్య సరిహద్దు ప్రాంతాల ఉపసంఘం అనే వానిని నియమించింది. ఆయా సంఘాలు సమావేశమై అధ్యక్షులనిలా ఎన్నుకొన్నవి.

(1) ప్రధాన హక్కుల ఉపసంఘం: ఆచార్య కృపలానీ.

(2) మైనారిటీల ఉపసంఘం: డాక్టర్ హెచ్. సి. ముఖర్జీ (క్రైస్తవ)

(3) అస్సాం కొండజాతి ప్రాంతాల కమిటీ గోపీనాథ బార్డొలాయి.

(4) సరిహద్దురాష్ట్ర కొండజాతిప్రాంతాల కమిటీ: ఇంకా అధ్యక్షుని ఎన్నుకోలేదు.

రైల్వేవర్కుషాపులో 14 వేలమంది సమ్మె

పాట్నా, ఫిబ్రవరి 28

జీతాలకమిషన్ రిపోర్టును ప్రచురించడంలో ఆలస్యం చేయడమును, కార్మికులను వసంత మంది తొలగించడం, రేషన్లు సరిగ్గా అందించకపోవడం మొదలగు అసంతృప్తులను వ్యక్తం చేస్తూ జమాల్పూర్ రైల్వే వర్కుషాపులో 14 వేలమంది కార్మికులు నిన్న నాలుగుగంటలు సమ్మె చేశారు. ఆశియాలోకల్లా జమాల్పూర్ వర్కుషాపు పెద్దది.

టాటా కంపెనీలో 2 వేలమంది సమ్మె

జంషెడ్పూర్, ఫిబ్రవరి 28

గుల్మారీలోని టాటా లోకోమోటివ్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ కార్మికులు, గుమాస్తాలు, సూపర్వైజర్లు 2 వేలమంది సమ్మె ప్రారంభించారు.

గాంధీజీ బీహార్ ప్రయాణం

హేమద్వార్, ఫిబ్రవరి 28

మార్చి 2 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గాంధీజీ బయలుదేరి బీహార్ వెళతారు. బీహార్ ప్రధాని శ్రీకృష్ణసిన్హా గాంధీజీరాక అత్యవసరమని తెలపడంచేత ఆయన వెళ్తున్నట్లు తెలుస్తూంది.

అన్ని పార్టీలు కలవనిదే అధికారమివ్వరాదట

లాహోరు, ఫిబ్రవరి 28

విమ్మజాతి ఫెడరేషన్ కార్యదర్శి [illegible] ఘోష్ ఇలా అన్నాడు:

"దేశంలోని అన్ని పార్టీల మధ్య ఒప్పందం ఏర్పడకుండా అధికారాన్ని బదిలీ [illegible] గించరాదు. ఇలాగే అధికారం అప్పగించి విడిపోతే అంతర్యుద్ధం వస్తుంది."

Microfilmed from photocopy

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113, India.

మాతృభూమిని ముక్కలుచేయాలనే బ్రిటిష్‌కుట్ర

తేదీ నిర్ణయం కాలహరణకే

అట్లీ ప్రకటనపై కామ్రేడ్ జోషి

బొంబాయి, ఫిబ్రవరి 22

"ప్రధాని అట్లీ ప్రకటనను పొగడవలసిన ఆవశ్యకతలేదు. పైగా దానిని అనుమానించ దానికి చాలినన్ని కారణాలున్నాయి. ఇంది యాను వీడిపోవడానికి ఇచ్చినవాగ్దానంకాదిది. వ్యవధి సంపాదించుకోడానికి సామ్రాజ్య వాదులు వేసిన పన్నాగం మాత్రమే" అంటూ అట్లీ ప్రకటనపై, అఖిలభారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి కామ్రేడ్ జోషి విమర్శించారు. కామ్రేడ్ జోషి ఇంకా ఇలా అన్నారు:

"రాజ్యాంగసభలో ముస్లింలీగ్ చేర నిరాకరించినందువల్ల, బ్రిటిష్ రాజ్యాంగ ప్రణాళికలో ప్రతిష్టించిన ఏర్పడింది తాత్కాలిక ప్రభుత్వంనుండి ...

పమస్యలన్నిటినీ పరిష్కరించుకోవాలనే ...

ప్రజా ఉద్యమాన్ని కాంగ్రెస్ ద్వారా అణచాలని బ్రిటన్ ఎత్తు

"1948 జూన్ నాటికి అధికారం హస్తగతం చేస్తామని ఒక తేదీ నిర్ణయించడం సామ్రాజ్యవాదుల తెలివైన పన్నాగం. ...

బ్రిటిష్ కుట్రలోని అంతర్యం

కాంగ్రెస్ సోషలిస్టుపార్టీ విధానం, ఆచరణ

పీడిత ప్రజా పోరాటాలను బలపరచడం

నిజమయిన సామ్యవాదులందరి కర్తవ్యం

మనదేశంలో విప్లవ పరిస్థితులు వెల్లువగా పొంగి పొరలుతూన్న సమయంలో, కాంగ్రెసు సోషలిస్టుపార్టీ అఖిలభారత సమావేశం జరుగబోతున్నది.

నేడు మనప్రజలను చాలా ముఖ్య సమస్య లెదుర్కొంటున్నాయి. ఒక వేపు సామ్రాజ్యవాద భూస్వామిక పరిపాలన మన దేశంపై తన అధికారాన్ని దిట్టపర్చుకుంటోంది. ఇంకోవేపు కష్టించి పనిచేసే మన ప్రజలందరినీ దారిద్ర్యం పీడిస్తోంది.

మన నావికుల పోరాటంతోనూ, అజాద్ హింద్ సైనికుల విముదలకోసం చేసిన బ్రహ్మాండమైన ఆందోళనతోనూ ప్రారంభమైన మన విప్లవోద్యమం, కొత్త సత్తువను సమకూర్చుకుంటోంది. దోపిడీ వ్యవస్థనూ, నిరంకుశ పరిపాలననూ నిర్మూలించడానికి కార్మిక కర్షకులూ, విద్యార్థులూ సంస్థాన ప్రజలూ అపూర్వమైన పోరాటాలు సాగిస్తున్నారు.

నేడు నిజమైన విప్లవవాదికి స్పష్టమైన కర్తవ్య మొక్కటే. ఈ విప్లవ చైతన్యానికి నాయకత్వం వహించడం ... కార్మిక కర్షకులు, విద్యార్థులు, సంస్థాన ప్రజలు చేస్తున్న పోరాటాలను దిట్టపర్చి, మనస్వాతంత్ర్యసంపాదన కొరకు వాటిని వ్యాపింపచేయడము.

... బలమైన ... కార్యాలు.

దేశంలోని పోరాటశక్తులను అణచివెయ్యడానికీ, మన జాతీయోద్యమాన్ని రెండు ముక్కలుగా చెయ్యడానికీ, సామ్రాజ్యవాదు లవలంబిస్తున్న విధానంలో యివన్నీ ఒక భాగం.

విప్లవ పక్షాల కర్తవ్యం

మన స్వాతంత్ర్యోద్యమంపై సామ్రాజ్యవాదులు చేస్తున్న యీతిరుగుదాడిని మితవాద నాయకులు అవలంబిస్తున్న యీ ఆత్మవినాశకర పంథాను ఎదుర్కోవడమే మనవిప్లవవాదులందరి విద్యుక్త ధర్మం ఇదే కాంగ్రెసు సోషలిస్టుల ముఖ్యకర్తవ్యం కూడా.

కాంగ్రెసు సోషలిస్టుపార్టీ నాయకుడు శ్రీ జయప్రకాష్ నారాయణ "సోషలిజానికి పరిణామం" అనే వ్యాసంలో యిలా వ్రాశారు, అఖిలభారత కాంగ్రెసు సోషలిస్టుపార్టీ సమావేశంలో, యీవ్యాసాన్ని ఆధారం చేసుకుని తమకార్యక్రమాన్ని నిశ్చయించుకుంటారు

రమేశచంద్ర

(శివ పేజీ తరువాయి)

సోదర అతివాద పార్టీపై సాగు తున్న యీ దాడులకు అండించక పోవ డమే కాకుండా, కాంగ్రెసు సోషలిస్టు నాయకత్వం వీటిని సూర్తిస్తోంది.

జయప్రకాష్ యీక్రింది విధంగా అన్నాడు: "కమ్యూనిస్టులను కార్మి కోద్యమంనుండి మనం తరిమి వెయ్యాలి."

పెట్టుబడిదార్ల ప్రతిధ్వని

పెట్టుబడిదార్లు వాంఛిస్తు న్నది, చెప్పుతున్నది కూడా ఇదే. బిర్లా పత్రిక "హిందూస్తాన్ టైమ్సు" కార్మికులూ, కమ్యూ నిస్టులూ అన్న సంపాదకీయంలో యిదేమాటలు చెప్పింది.

ఇటువంటి లక్ష్యం పెట్టుకోవడం వల్ల, "కార్మికవర్గ సమీకరణ" జర గదు. జరిగేది విచ్ఛిన్నం. అనైక్యత మాత్రమే.

అఖిలభారత రైల్వేమెన్స్ ఫెడరే షన్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో, జయప్రకాష్ పంతం ఏ విధంగా ఫలిం చిందో చూడండి.

ఎన్. డబ్ల్యు. రైల్వేకార్మికులందరూ అసహ్యించుకునే తెల్లదొరజమాన్లబంటుడు యం. ఏ ఖాన్, మిల్లర్ వంటి రాయిస్టు లతో, కాంగ్రెసు సోషలిస్టునాయకులు చేతులుకలిపారు. బ్రహ్మాండమైన కార్మిక సంస్థగా పేరుబడిన యస్. ఐ ఆర్ కార్మికసంఘాన్ని వెడలగొట్టారు. గౌరవ పీయుడైన కాంగ్రెస్ కార్మికనాయకుడు ఖేడ్గికర్‌కు వ్యతిరేకంగా రాయిస్టు యం. ఏ. ఖాన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పేకమిషన్ కార్మికుల కోర్కెలను అంగీ కరించక పోతే, సమ్మె బాటు తీసుకో వాలనే సూచనను త్రోసి వేశారు.

ఈ విధానం ఎవరికి తోడ్పడుతుందో కాంగ్రెసు సోషలిస్టులందరూ ఆలో చించాలి.

ప్రతిచోటా ఇదేకథ

అఖిలభారత కిసాన్ సభలో పని చేయడానికిగాని, దేశమంతటా అది వస్తున్న రైతు పోరాటాలను బల పర్చడానికిగాని, కాంగ్రెసు సోషలిస్టు నాయకత్వం అంగీకరించడం లేదు.

దేశమంతటా విద్యార్థుల్లో విపరీత మైన చైతన్యమూ ఐక్యతా వాంఛా వచ్చి నప్పటికీ వీరినాయకత్వాన నడుస్తున్న విద్యార్థి కాంగ్రెసు, ఐక్య విద్యార్థి పోరా టాలను నిరుత్సాహపరుస్తోంది.

సంస్థానాధీశుల నిరంకుశ పాల నకూ, కాంగ్రెసు మితవాద నాయకుల లొంగుబాటు విధానానికీ మధ్య నలిగి పోతున్న సంస్థాన ప్రజాపోరాటాలకో, తమ వ్యతిరేకతను సంస్థానాధిపతులపై ప్రయోగిస్తున్నారు.

తిరువాన్కూరు సంస్థాన ప్రజా పోరాటాన్ని సోషలిస్టు నాయకత్వమూ, వారి "జనతా" పత్రిక దివానుకు కమ్యూ నిస్టుకు మధ్యజరిగే సంఘర్షణ క్రింద త్రోసివున్నాయి. కాంగ్రెసు సోషలిస్టు నాయకుడు అశోక మెహతా, "కమ్యూ నిజం, భారత దేశానికి పెనుభూతం" అని ప్రకటించారు.

తెలంగాణా రైతుల వీరోచిత పోరా టాన్ని బలపర్చడానికి బదులు, పిడ్డా యిపోయాలు అన్నట్టుగానే, కమ్యూ నిస్టులు "హింస"ను ఉపయోగిస్తున్నా రంటూ శ్రీమతి అరుణా అసఫాలీ ప్రకటనలు చేసింది. కాశ్మీరులో కూడా ఇదేకథ.

సంస్థానాల్లో కాంగ్రెసు సోష లిస్టు నాయకత్వం అవలంబిస్తు న్న విధానం సంస్థానాల ప్రజ లకూ వారిని సంతృప్తి పరచ [illegible] ప్రభువాడే మితవాద

అతివాద పక్షాల కర్తవ్యం

ఏకం కావలసిన ఆవశ్యకత

నాయకులకూ మాత్రమే ఉప యోగ పడుతూంది. "హింసా వాదు"లైన కమ్యూనిస్టులపేరు చెప్పి, ప్రజలను పక్షపాతంతో ముంచడానికి ఉపయోగ పడు తుంది

కార్మిక, రైతు, విద్యార్థి, సంస్థాన ప్రజాపోరాటాన్ని కాంగ్రెసు సోషలిస్టు నాయకత్వం అవలంబిస్తున్న విధానం యిది. "పోరాటం, పోరాటం" అంటూ ఉపన్యాసాలు చెపుతూ, ఆచరణలో పోరాటం వచ్చినప్పుడు నిరుత్సాహ పర్చడమూ, విచ్ఛిన్న పర్చడమూ చేస్తున్నది. దానికిసాకుగా కమ్యూనిస్టులు నడుపుతున్నారని సమాధానం చెపు తున్నది.

ఇది నిరంకుశాధికారులకూ, సంస్థానాధిపతులకూ, జమీందా ర్లకూ, పెట్టుబడిదార్లకూ సహా యపడడం కాదా?

ప్రజా పోరాటాలను విచ్ఛిన్నం చేయడం కాదా?

రాజీకోసరం ప్రాకులాడే మితవాద నాయకుల విధానానికి దోహదం చేయడం కాదా?

మత సమస్య

భారత స్వాతంత్ర్యానికి ముస్లింలీగు ఒక్కటే అడ్డంకిఅనీ బ్రిటిష్ సామ్రాజ్య వాదానికీ ముస్లింలీగుకూ తేడాలేదనీ. తన ప్రతి ఉపన్యాసంలోనూ జయ ప్రకాష్ చెపుతున్నారు.

కలకత్తాలో, నౌఖాలీలో, బీహారులో, గురుముక్తేశ్వర్‌లో జరిగిన భయంకర మత కలహాలను, సామ్రాజ్యవాదులు యే విభేదాలపై ఆధారపడి బ్రతుకుతు న్నారో ఆ మత సమస్యను- యేదో చాలా చిన్నవిషయమైనట్లుగా ఆయన త్రోసివేశాడు

సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం పదికోట్ల ముస్లిం ప్రజల సహకారం లేకుండా చేయగలమనే కాంగ్రెసు సోష లిస్టు నాయకుల నమ్మకమే దీనికి కారణం.

"స్వాతంత్ర్య పోరాటంలో ముస్లిం ప్రజలు పాల్గొనేటట్లు చేయడం, యీ పరిస్థితులలో జయప్రదం కాకపోవచ్చు. కాని పోరాటమే వస్తే ముస్లిం ప్రజలు గట్టిగా వ్యతిరేకించరు సరే అయితే వారు జోక్యంకలిగించుకోకుండా మాత్రం వుండిపోతారు" అని జయప్రకాష్ పత్రికా ప్రతినిధుల సభలో అన్నారు.

నూటికి 25 మందిగా వున్న ముస్లిం ప్రజల సహకారాన్ని తీసుకోకుండా పోరాటాన్ని సాగిస్తామనడం, నౌఖాలీ లోనూ, బీహారులోనూ సామ్రాజ్య వాదులు రెచ్చగొట్టిన మతకలహాలను మర్చిపోవడమే అవుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ప్రాణం పోస్తున్న మన మతవిభేదాలను విస్మరించడమే అవుతుంది. ఐక్య స్వాతంత్ర్య పోరా టాన్ని బలహీనపర్చడమే అవుతుంది.

ముస్లింలీగును హతమార్చుతామని కాంగ్రెసు మితవాదులు అనవచ్చు. కాని శాస్త్రీయమైన సిద్ధాంతాలు గలవారమనీ, మార్క్సిస్టు సిద్ధాంతాలకు అండగా వుంటామనీ చెప్పే కాంగ్రెసు సోషలిస్టులు యీ విధానాన్ని అనుసరించకూడదు.

కాంగ్రెసు సోషలిస్టులందరూ యీ క్రింది రెండు ప్రశ్నలను శ్రద్ధగా ఆలో చించాలి.

హిందువులలాగనే సామ్రాజ్య వాదాన్ని అసహ్యించుకుంటూ, దోపిడీకి గురియై నిత్యదరిద్రంతో బాధపడుతున్న కోట్లాది ముస్లిం ప్రజానీకం కాంగ్రె సులో లేరు.

కాంగ్రెసు సోషలిస్టు నాయకత్వం దేనినైతే బ్రిటిష్ ఏజంటుగా చెప్పుతున్నదో ఆ ముస్లింలీగు వెనుక నున్నారు. దీనికి కారణం ఏమిటి?

కాంగ్రెస్‌వాదులుకూడా మతోన్మాదం ప్రవేశించడానికి, "జయహింద్, ఢిల్లీ ఛలో" అనే పవిత్రనినాదాలను పలుకుతూ చేతిలో కాంగ్రెసుజండాలతో కాంగ్రెసు వాదులు మతకలహాలలో పాల్గొనడానికి కారణం ఏమిటి? (బీహారులో)

పై రెండు ప్రశ్నలనూ అర్థం చేసు కుంటేనే సామ్రాజ్యవాద అనుకూల దోరణిలో వున్న ముస్లింలీగునాయకత్వం నుండి, స్వాతంత్ర్యపిపాసులైన ముస్లిం ప్రజలను వేరుచెయ్యగలుగుతాము. కాంగ్రెసులో ప్రవేశించిన హిందూమతో న్మాద శక్తులతో పోరాడగలుగుతాము.

బెంగాలులో 19 జిల్లాల్లో హిందూ రైతులతోబాటు ముస్లింరైతులు చేస్తున్న పోరాటాన్ని జయప్రకాష్‌వంటి కాంగ్రెస్ సోషలిస్టు నాయకులు బలపర్చినప్పుడు ఆ ఇక్బాలాది ముస్లిం రైతాంగాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి సమాయత్తపర్చవచ్చు

కమ్యూనిస్టు వ్యతిరేకతను మర్చి పోయి, హిందూ-ముస్లిం ఐక్యతతో సాగుతున్న కార్మికవర్గ పోరాటాలను కమ్యూనిస్టులతో కలసి నడిపినప్పుడే యిది సాధ్యమవుతుంది.

పరిష్కారమార్గం

ప్రజాస్వామిక హక్కులైన భూమికోసరం, కూలికోసరం, హిందూ-ముస్లిం ప్రజానీకం సాగించే పోరాటాలను ఎంతగా బలపర్చితే అంతగా దృఢమైన ఐక్యత ఏర్పడుతుంది - అంతగా ముస్లింప్రజానీకంసామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలోనికి ఆక ర్షింపబడుతుంది, ఈ సత్యాన్ని కాంగ్రెసు సోషలిస్టు నాయకత్వం గ్రహించాలి.

ఈ పోరాటాల పట్ల తటస్థంగా ఉండడంగాని, వ్యతిరేకత వహించడం గాని అభివృద్ధినిరోధకమైన లీగు నాయ కత్వానికే తోడ్పడుతుంది "హిందూ - కాంగ్రెసు రాజ్యంలో", ముస్లిం ప్రజలకు జరుగుతున్న అన్యాయాలని చెప్పడానికి సాకు దొరుకుతుందని కాంగ్రెసు సోష లిస్టులు గ్రహించాలి.

ముస్లింలీగు నాయకత్వం సామ్రాజ్య వాద అనుకూలమైన ధరిని అవలంబిస్తున్న ప్పటికీ, ముస్లిం ప్రజా సామాన్యం సామ్రాజ్యవాద వ్యతిరేకులని గుర్తించి నప్పుడే, కాంగ్రెస్‌సోషలిస్టులు కాంగ్రెస్ లోను, కాంగ్రెస్ ప్రజలలోను భాషా ప్రయుక్త ప్రాంతాలన్నిటికీ స్వయం నిర్ణ యాధికారంకోసం, వర్గాల ఓటింగు హక్కుతో కలిసివుండడానికిగాని, విడి పోవడానికిగాని ఆయా ప్రజలు పర్ణ యించుకొనే హక్కుకోసం పోరాడ గలుగుతారు. అదే నిజమైన హిందూ - ముస్లిం ఐక్యతకు సాధనమని గుర్తించ గలుగుతారు.

కాంగ్రెసు సంస్థలో నియంతృత్వ సూచనలు

కాంగ్రెసులో నాలుగణాల సభ్య త్వాన్ని మూనివెయ్యడానికీ, తద్వారా నాయకత్వాన్ని ఎన్నుకునే హక్కు ప్రజలకు లేకుండా చేయడానికి, కాంగ్రెస్ సంస్థలో వివిధ దృక్పథాలు గల పక్షా లను నిషేధించడానికి ఒక కొత్త ప్రణా ళిక తయారవుతోంది.

ఇది కాంగ్రెసు ప్రజాస్వామ్య స్వభా వానికే పెద్ద దెబ్బ.

"రాజీని వ్యతిరేకించేవారిని మాటాడనివ్వకుండా చేయడమూ మితవాద కాంగ్రెసు నాయకుల నిరంకుశాధికారాలను దిట్టపరచు కోవడమూ దీని ఉద్దేశం."

ఈ పరిస్థితులలో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెసు సోషలిస్టులు పోరాడవలసి వుంది

నిర్బంధవిధానాన్ని వ్యతిరేకించాలి

పెట్టుబడిదార్లు, జమీందార్లు చేస్తున్న ఒత్తిడికి లొంగిపోయిన మితవాద కాం గ్రెసు మంత్రివర్గాలు: కార్మిక, రైతు విద్యార్థి పోరాటాలపై దారుణమైన నిర్బంధవిధానాన్ని ప్రయోగిస్తున్నాయి. కమ్యూనిస్టు విద్వేషంతో వీటిని వ్యతిరే కించడమంటే ప్రజా పోరాటాలను బల హీనపరచడమేనని గుర్తించి, కాంగ్రెస్ సోషలిస్టు నాయకత్వం, మితవాద నాయ కత్వం అవలంబిస్తున్న ఆత్మవినాశకర మైన నిర్బంధవిధానాన్ని ఎదుర్కోవాలి.

- నిర్బంధ విధానాన్ని ఎదుర్కోవ డంలో కమ్యూనిస్టుపార్టీతోను, తదితర అతివాద పార్టీలన్నిటితోను కలిసి పని చేయాలి.
- అదేవిధంగా ఐక్యతతో ప్రజా పోరాటాలైన కార్మిక, రైతు, విద్యార్థి, సంస్థాన ప్రజా పోరాటాలన్నిటిలో పని చేయాలి.
- వారి సంస్థలను బలపర్చి అభివృద్ధి చేయడానికి తోడ్పడాలి.
- సామ్రాజ్యవాదులు మన నెత్తిపై రుద్దిన బానిస రాజ్యాంగాన్ని భగ్నం చేయాలి.

ఇదే స్వాతంత్ర్యానికి నిజమైన బాట!
ఇదే సామ్యవాదానికి నిజమైనమార్గం.

మద్రాసు మంత్రివర్గ సంక్షోభం

విశ్వాసరాహిత్య తీర్మానం త్రోసివేత - ప్రతిపాదించ వీలులేదని ప్రధాని ప్రకాశంగారు

* * *

134 గురు వేరే సమావేశమై అవిశ్వాస ప్రకటన

ఓమందూరిని నాయకునిగా ఎన్నిక

మదరాసు, ఫిబ్రవరి 28

కాంగ్రెస్ అసెంబ్లీ పార్టీ ఈరోజు సమా వేశ మయింది. ప్రకాశంగారు అధ్యక్షత వహించారు. ప్రకాశంగారిపై విశ్వాసరాహిత్య తీర్మానం ప్రవేశ పెట్టారు.

ఒక సభ్యుడు లేచి, నాయకునిపై విశ్వాస రాహిత్య తీర్మానం తెచ్చేందుకు పార్టీ నిబంధ నలు అనుమతిస్తాయా అని ప్రశ్నించాడు. చాలమంది సభ్యులు రెండువైపులా మాట్లా డారు.

అధ్యక్షత వహించిన ప్రకాశం గారు విశ్వాసరాహిత్య తీర్మానం తేవడానికి నిబంధనలలో అవకాశం లేదని తీర్మానాన్ని త్రోసివేశారు

తర్వాత సమావేశాన్నికూడ ముగించివేసి నట్లు ప్రకటించారు. గిరి, కోటిరెడ్డి, భాష్యం గార్లతోపాటు చాలమంది సభనుండి వెళ్ళి పోయారు.

సమావేశం ఉక్కుటోపీల పోలీసు రక్షణతో సాగింది.

ప్రకాశంగారి ప్రకటన

తమ చర్యను సమర్థించుకుంటూ ప్రధాని ప్రకాశంగారు నాయకుని ఎన్నికలు ఏటానికి ఒకమారు జరగాలనిమాత్రమే నియమావళిలో వుందనీ, నాయకునిపై విశ్వాసరాహిత్య తీర్మానం ప్యాస్ చేయడానికి నియమావళిలో అవ కాశాలు లేవనీ చెప్పారు. నియమావళిని మార్చేటందుకు ఏమన్నా సవరణలు చేసి వుంటే తప్ప నిబంధనలు మీరి ప్రవర్తించ డానికి ఎవరికీ హక్కు లేదన్నారు.

అవిశ్వాస తీర్మానం తీసుకు రాకూడదనే ఆక్షేపణను తెలిపినవారు తురగా పురుషోత్తం (యం. యల్. సి.) గారు, నాగప్పగారు బల పరిచారు. ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శి తెన్నేటి విశ్వనాథంగారుకూడ బలపరిచారు.

నాయకుని ఎన్నుకొన్న సభ్యులకు ఆయనను తొలగించే హక్కు వుందని వైద్యనాథయ్యర్ నిబంధనలు చూపించారు.

మొత్తం మీటింగు అంతా గందరగోళ కంఠం ఎక్కువసేపు జరగలేదు.

ప్రకాశంగారు మీటింగును రద్దుచేయగానే అసెంబ్లీ హాలులో మరొక మీటింగు జరిగింది. పార్టీ ఉపనాయకుడైన ఓమందూర్ రామస్వామిరెడ్డియార్‌గారు అధ్యక్షత వహించారు. ప్రకాశంగారి నాయకత్వంలో అవిశ్వాసం ప్రకటించుతూ ఏకగ్రీవంగా 134 మంది తీర్మానించారు. పార్టీనాయకునిగా ఓమందూరి రామస్వామి రెడ్డియార్‌గారిని ఎన్నుకున్నారు.

రెండు మీటింగులకూ శంకరరావ్ దేవ్ హాజరయ్యారు. కాని వుత్త ప్రేక్షకుడుగానే వుండిపోయారు.

అయిదుగురు మంత్రుల రాజీనామా

ప్రధానితో భావభేదం

మదరాసు, ఫిబ్రవరి 27

ఈ రాత్రి ప్రకాశంగారికి అయిదుగురు మంత్రులు రాజీనామాలను అందజేశారు. వారు (1) భక్తవత్సలం, (2) టి. యస్. అవినాశలింగం చెట్టియార్, (3) డేనియల్ థామస్, (4) పి. ఎస్. కుమారస్వామిరాజా, (5) కూర్మయ్య.

అవిశ్వాస తీర్మాన విషయంలో ప్రధాని దృక్పథం సరిగాలేదని వారు తెలిపారట. "తమిళనాడు కాంగ్రెసు కమిటీకి వ్యతిరేకంగా సాక్ష్యమిప్పించేందుకు మెసర్స్ పారీఅండ్‌కో డైరెక్టరును పిలిపించడం" తమకు నచ్చలేదని వ్రాశారట. అందువల్ల తమ పదవులకు రాజీ నామా ఇస్తున్నామని వీరు స్పష్టపరిచారు.

'విశ్వాసరాహిత్యం అసెంబ్లీలో తెస్తే అంగీకారమేనని ప్రకాశంగారు

మద్రాసు, ఫిబ్రవరి 28

మద్రాస్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నాయ కుడు ప్రకాశంగారు ఈ దిగువ ప్రకటన చేశారు:

"పార్టీ నాయకునిపై విశ్వాస రాహిత్య తీర్మానం తీసుకురావడానికి నిబంధనలు ఒప్పవు. కాని కార్యవర్గం నమ్మకంవుంచే మంత్రులమీద, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, కౌన్సిల్ అధ్యక్ష-ఉపాధ్యక్షులమీద విశ్వాస రాహిత్యం తీసుకురావచ్చు. అందుచేత పార్టీ నాయకునిపై విశ్వాసరాహిత్యాన్ని రూల్ ఔట్ చేశాను. నియమావళికి విరుద్ధం కాకుండా విశ్వాస రాహిత్య తీర్మానం తెమ్మన్నాను. వారే సాహసించలేదు. నేనేం చేస్తాను."

మార్చి 30న అసెంబ్లీ పార్టీ సమావేశం

"అసెంబ్లీ పార్టీ సాంవత్సరిక సమా వేశం మార్చి 30వ తేదీ 9 గంటలకు పేర్కొన్నాను. ఆరోజుతో నా నాయకత్వం పూర్తి అవుతుంది. ఆనాడు వారికి ఇష్టం వచ్చిన నాయకుని ఎన్నుకోవచ్చు."

"ఐక్యతతో పోరాటం సాగిస్తే తప్పక విజయం సాధిస్తారు"

— సోవియట్ ప్రతినిధి వోల్గా

మద్రాసులో ప్రపంచ యువజనసమితి సభ్యుల ప్రసంగాలు

(మా విలేఖరి)

మద్రాసు, 28-2-47

ఫిబ్రవరి 21 వ తేదీన ప్రపంచ యువజనసమితి రాయబారవర్గ సభ్యులకు మద్రాసు సెంట్రల్ స్టేషనులో 2000 మంది విద్యార్థులు, కార్మికులు బ్రహ్మాండమైన స్వాగతం యిచ్చారు. పెప్పర్ ఫ్యాక్టరీ మహిళాకార్మికులు, ట్రామ్‌వే కార్మికులు, తిరువత్తూరు తోళ్ళకార్మికులు, సిగరెట్ కార్మికులు, మునిసిపల్ కార్మికులు, ప్రెస్‌వర్కర్లు, విద్యార్థి ఫెడరేషన్, విద్యార్థికాంగ్రెస్, ముస్లిం విద్యార్థి సంస్థల తరపున "బ్రిటిష్ సామ్రాజ్యవాదం నశించాలి" అని ప్లాటుఫారం మారుమ్రోగేటట్లు నినాదాలు యిస్తూ రాయబారవర్గ సభ్యులైన వోల్గా (సోవియట్ మహిళ) టమోలికి (యుగోస్లోవియా) జాన్ లూట్యూసర్ (ఫ్రాంసు) ఒప్లేన్ (డెన్‌మార్కు) గార్లకు తమ అభివందనాలను అందజేశారు.

రాయబార సభ్యులు మద్రాసులో మూడు రోజులుండి, కార్మికుల నివేశనస్థలాలు, వివిధ ఫాక్టరీలు, కాలేజీలు సందర్శించారు.

రాయబార సభ్యులు వచ్చిననాడే పత్రికావిలేఖరుల సమావేశంలో ప్రసంగించారు. రాయబారవర్గ సభ్యుల నాయకుడైన ఒప్లేన్ (డెన్‌మార్కు) యువజనసమితి రాయబారంయొక్క ఆశయాలను తెలుపుతూ బానిసత్వంలో కృంగి కృశించి పోతున్న వలసదేశాల స్థితిగతులను స్వయంగా పరిశీలించి వారి స్వతంత్ర పోరాటాలకు తగు సాయాన్ని అందజేయడానికి యువజన సమితివారు గత సమావేశంలో నిర్ణయించి మమ్ములను ఎన్నుకొని పంపించారు. అస్వతంత్రంగా ఉన్న అన్ని దేశాలలోకి పెద్దదైన భారతదేశాన్ని ముందు చూడాలని నిర్ణయించాం.

మేము ఈ దేశాన్నుండి వెళ్ళేముందు భారతదేశంలోని అన్ని యువజన విద్యార్థి సంస్థల ప్రతినిధుల సమావేశం జరపడానికి ఆలోచిస్తున్నాం. అన్ని పరిస్థితులను అవలోకించి ప్రపంచ యువజన సమితికి పూర్తి నివేదికను సమర్పించుతాం" అని చెప్పారు.

సోవియట్ ప్రతినిధి

"ఈసందర్భంలో కొన్ని ప్రభుత్వాలతో మీకు సంఘర్షణరావడం కద్దుసుమా" అని మళ్ళీ విలేఖరి సూచించగా ఆమె, అటువంటి సంఘర్షణలు తప్పనిసరి అవుతాయనిచెప్పుతూ దక్షిణాఫ్రికా భారతీయ సమస్యపై తాము సంయుక్తరాజ్య సమితికి వ్రాసిన సంగతి తెలియజేశాము. "ఈవిధంగానే గ్రీస్, ఇండోనేషియా దేశాలవిషయంలో మాకర్తవ్యాన్ని నెరవేర్చాం" అని చెప్పింది.

ఫ్రెంచి ప్రతినిధిని వీట్‌నామ్ విషయంలో తన అభిప్రాయం తెలుపమని విలేఖర్లు ప్రశ్నించగా వీట్‌నామ్ స్వాతంత్ర్యపోరాటానికి తన పూర్తి అనుకూలతను తెలియజేస్తూ ప్రస్తుత ప్రభుత్వంలో ఒక భాగంగాఉన్న అభివృద్ధి నిరోధకముఠాను ఖండించాడు.

సాయంత్రం రాయబారవర్గసభ్యులు మునిసిపల్ కార్మికులు నివసించే పేటకు వెళ్ళగా గత ఆగస్టుసమ్మెలో మలబారు పోలీసుల లాఠీలకూ కాల్పులకూ గురియైన కార్మిక నివాసితలు స్వాగతం యిచ్చారు.

సమితి సభ్యులు కార్మికుల దారుణ పరిస్థితులుచూసి చాల ఆశ్చర్యపోయారు. ఐక్య సంఘటిత కార్మిక ఉద్యమము నిర్మించడంద్వారానే తమ దుర్భర పరిస్థితిని పోగొట్టుకోగలరని కార్మికులకు హితవొసంగారు.

బీడీ ఫ్యాక్టరీలను దర్శించుట

నాలుగయిదేండ్ల వయస్సుగలపిల్లలు నాలుగణాల డబ్బుల కొరకు ఉదయాన్నుండి రాత్రివరకు వెలుతురు - గాలి లేకుండా ఆదే ఫ్యాక్టరీలనుచూస్తే 150 యేండ్ల బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దుష్టపరిపాలనా ఫలితం కళ్ళకు గట్టినట్లయింది వారికి. ఆ అమాయక బిడ్డలను కవుగలించుకొని ముద్దులాడినప్పుడు ఆమె కండ్లవెంట నీళ్ళు బొట బొట కారాయి

తోళ్ళ కార్మికులతో సంభాషణ

తరువాత తిరువత్తూరి తోళ్ళ ఫ్యాక్టరీ దర్శించి అక్కడ కాళ్ళకూ చేతులకూ రక్షణలేకుండా స్త్రీవర్కర్లు ప్రొద్దస్తమానం చాకిరీచేయడాన్ని చూశారు. ఒక స్త్రీ పనిమనిషి సోవియటు ప్రతినిధి నుద్దేశించి మీదేశంలోకూడా యీవిధంగానే ఉదయాన్నుండి సాయంత్రంవరకు పనిచేస్తారా అని ప్రశ్నించగా "మాది కార్మికుల ప్రభుత్వం. మాప్రభుత్వంలో ఆడవాళ్ళకు ఇంతకష్టమైన పనిని అప్పగించరు. అక్కడ స్త్రీలు ఆరుగంటలు పనిచేస్తేగొప్ప" అని వోల్గా సమాధానం చెప్పింది.

మద్రాస్ కార్మికుల సన్మానం

ఫిబ్రవరి 22 వ తేదీ సాయంత్రం మద్రాసు రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యాజమాన్యమున ప్రపంచ యువజన సమితి సభ్యులకు స్వాగతం యివ్వడానికి శ్రీ వి. చక్రియ్యచెట్టియార్ అధ్యక్షతన పీపుల్సు పార్కులో పెద్ద బహిరంగ సభ జరిగింది.

అధ్యక్షులు చక్రియ్యచెట్టియార్ భారతదేశంలో ట్రేడ్‌యూనియన్ ఉద్యమ చరిత్రను చెప్పుతూ ఈ రోజున కార్మికవర్గం భారతదేశంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాలలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉందని తెలియజేశారు

సభ్యుల ప్రసంగాలు

రాయబారవర్గ నాయకుడు ఒప్లేన్ (డెన్‌మార్కు) జవాబిస్తూ భారతకార్మిక, కర్షక పోరాటాలకు అఖిల ప్రపంచ యువజనసమితి పూర్తిసహాయం చేస్తుందని వాగ్దానం చేశారు

యుగోస్లోవియా ప్రతినిధి మాట్లాడుతూ, మీ స్వాతంత్రపోరాటం పట్ల మా అందరి హృదయపూర్వక సహాయ సానుభూతులుంటాయని చెప్పాడు.

వోల్గా

తరువాత సోవియట్ ప్రతినిధి వోల్గా ప్రపంచ యువజనసమితి, సోవియట్ యువజనుల తరపున తన అభివందనాలను తెలియపరుస్తూ యిలా ప్రసంగించింది

"ఒకమనిషి ఆకలివేదనతో చస్తుంటే నీకు రేపు మంచి భోజనం పెడతానని అనడం ఏలా ఉంటుంది? అలాగే భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ ఉన్నప్పుడు, రేపు ఎప్పుడో యిస్తాననడంలో అర్థంలేదు. స్వతంత్రం తక్షణమే యివ్వాలి మీ ఫ్యాక్టరీలలో మీ చిన్నపిల్లలు నాలుగణాలకు 12, 18 గంటలు పనిచేసే దుర్భర పరిస్థితులను కళ్ళారా చూశాను. ఈ విషాద పరిస్థితులను మాదేశంలో ప్రజలకు చెప్పితే వాళ్లువిశ్వసించరంటేనమ్మండి."

ఈ మాటలు ఆమె చెప్పేటప్పుడు ఆమెకంఠధ్వని మారింది. కన్నులు చెమ్మగిల్లాయి.

"మాదేశంలో మాలోమాకు విభేదాలు గాని, హెచ్చుతగ్గులుగానిలేవు. నాజీలను నాశనం చేయడానికి, మాదేశంలో అభ్యుదయ వ్యవస్థను నిర్మించడానికి అరమంలేని ఐక్యతే కారణం. కాబట్టి మీరు ఐక్యతతో పోరాడండి. మీకు జయం తప్పు" దని ఉద్బోధించింది.

ఫ్రెంచి ప్రతినిధి మాట్లాడుతూ "మీలాంటి నికృష్ట పరిస్థితి ఉన్న దేశాలలో ట్రేడుయూనియన్లతోనూ, కిసాన్ సభలతోనూ యువజనసంస్థలు తప్పక కలిసిపనిచేయాలి ఇదే భారతయువకులకు నాసందేశం. సలాం" అని ముగించాడు. సభ జయప్రదంగా ముగిసింది.

ప్రపంచ యువజనసమితి సభ్యులకు రాజమండ్రి రైలుస్టేషన్‌లో విద్యార్థియువకుల స్వాగతం

బ్రిటన్‌లో సంక్షోభం

లేబరు ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికను అమలు జరపకపోవడమే కారణం

క్లిష్టపరిస్థితి నెదుర్కొనుటలో కార్మికుల [illegible]

ఇంచుమించు నెలరోజులుగ బ్రిటన్ చాల తీవ్రమయిన బొగ్గుకరువు నెదుర్కొంటూంది బొగ్గుఖర్చును తగ్గించడంకోసం ప్రభుత్వం విద్యుచ్ఛక్తి సప్లయిని చాల తగ్గించింది. ఫ్యాక్టరీలు ఆగిపోవడంవల్ల సుమారు 20 లక్షల మంది కార్మికులు తాత్కాలికంగా నిరుద్యోగులయ్యారు. కార్మికులు స్వార్థరహిత తీవ్రకృషి ఫలితంగా ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి ఈ విధంగా ప్రజలకు బొగ్గు కరువువల్ల ఏర్పడిన ఇబ్బందులను అవకాశంగా తీసుకొని చర్చిలుముఠా లేబరుప్రభుత్వాన్ని దెబ్బతీయ జూచింది. బొగ్గు పరిశ్రమను ప్రభుత్వపరం చేయడంవల్లనే ఈ క్లిష్ట పరిస్థితి ఏర్పడిందని పార్లమెంటులోను ఇతరత్రా విషప్రచారం ప్రారంభించింది. మిగిలిన పరిశ్రమలను కూడా ప్రభుత్వపరం చేయడానికి లేబరు మంత్రివర్గం నిశ్చయించుకుంది - అలా జరిగితే ఆ పరిశ్రమల్లోకూడా ఇలాంటి క్లిష్టపరిస్థితులే ఏర్పడుతాయని ప్రజలను బెదరగొట్ట జూస్తున్నారు. ఆ విధంగా లేబరు ప్రభుత్వం తలపెట్టిన కొద్దిపాటి అభివృద్ధికర కార్యక్రమాన్నికూడా సాగనివ్వకుండా చేయాలని చర్చిల్‌ముఠా దురుద్దేశం

"సోషలిస్టు కార్యక్రమానికి ఇది చిన్న మచ్చు. సోషలిజం అంటేనే అవకతవక వ్యవహారం; అసమర్థత. దానితోనేమనజాతీయ జీవనం శిథిలమయిపోతుంది." అని చర్చిల్ కామన్సు సభలో ఎత్తి పొడిచాడు.

అయితే - విదేశ వ్యవహారాల్లో ఎలా ఉన్నప్పటికీ, లేబరుప్రభుత్వంతనదేశంలో సోషలిస్టు కార్యక్రమాన్ని కొంతవరకయినా ఆచరణలో పెడుతూందని అనుకుంటున్నప్పుడు, ఈ బొగ్గు కరువు ఎలా సంభవించింది? ఈ విషయం తెలుసుకోవడం మంచిది.

సోషలిస్టు కార్యక్రమాన్ని లేబరు ప్రభుత్వం అమలు జరపడంలేదు

నిజానికి, లేబరు ప్రభుత్వం తమ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన సోషలిస్టు కార్యక్రమాన్ని అమలు జరపలేదు. దానిని అమలు జరపకపోవడమే ఇప్పటి విషమ పరిస్థితులకు అసలు కారణం.

బొగ్గు, రైల్వే, ఇతర రవాణా పరిశ్రమలనే ప్రభుత్వపరం చేస్తామని లేబరు పార్టీ ఎన్నికల ప్రణాళిక స్పష్టం చేసింది కాని, అధికారంలోకి వచ్చిన తరువాత 18 మాసాల వరకు బొగ్గుగనులను ప్రభుత్వపరం చేయడానికి లేబరు ప్రభుత్వము పూనుకోలేదు. వెంటనే ఈపనికి పూనుకో వలసిందని [illegible] పొరుగునా లేబరు ఉద్యమ[illegible] బొగ్గుగని కార్మిక సంఘ[illegible] ఆర్థర్ హార్నర్ ఎడతెగ[illegible] చేశారు. అలా చేయకపో[illegible] శ్రమలో విషమ పరిస్థితు[illegible] హార్నర్ 1945 నవంబరు[illegible] కమ్యూనిస్టుపార్టీ మహాస[illegible] రికకూడా చేశారు. ఆ [illegible] ఆ హెచ్చరికను అయన[illegible] చేశారు.

ఈ 18 మాసాలూ లేబరు[illegible] బొగ్గుపరిశ్రమ యజమానుల[illegible] హారాలను గురించి బేరాలు[illegible] కూర్చుంది. కార్మికవర్గం[illegible] ఉంచకపోబట్టి, సాహసం[illegible] తీసుకోలేకపోయింది. [illegible] లాభాపేక్షతో యజమానులు [illegible] కంగా బొగ్గు ఉత్పత్తిని తగ్గించి[illegible] ప్రభుత్వపరం చేయడంలో [illegible]

లోపాలు

చివరకు ఎలాగయితేనేం [illegible] మాసాలు గడచినతరువాత బొగ్గుగ[illegible] ప్రభుత్వపర మయాయి. ప్రభుత్వ[illegible] మయినప్పటినుంచి కార్మికులు [illegible] జాతీయపరిశ్రమగా ఆదరించి, ఎన్న[illegible] లేని ఉత్సాహంతో, పనిచేయ నారంభి[illegible] చారు. ఉత్పత్తిస్థాయిని పెంచారు. [illegible] ఏడాదికిందట జరిగిఉన్నట్లయితే, [illegible] కాల క్లిష్టపరిస్థితులను, ఆట్టే [illegible] లేకుండా ఎదుర్కొనడానికి [illegible] బొగ్గు నిలవఉండేదని అందరూ [illegible] చారు.

బొగ్గు పరిశ్రమను ప్రభుత్వ[illegible] చేయడంలోకూడా లేబరుమంత్రి[illegible] అవకతవకలు చేశారు. ప్రభుత్వం [illegible] పువ పరిశ్రమను నడపడానికి, [illegible] బోర్డు' ను ఏర్పాటు చేశారు. ఈ కోల్ బోర్డుల్లో పెత్తనమంతా కార్మికోద్యమానికి గర్భశత్రువయిన పెట్టుబడిదారు[illegible] అప్పగించారు. లేబరుప్రభుత్వాన్ని [illegible] తిష్టవాల్జేయడమే వీరిఆశయం. [illegible] బడిదారీవర్గాల వత్తిడికి లొంగి, [illegible] ఉద్యమం వద్దంటున్నా, వీరికి అధికా[illegible] అప్పగించారు లేబరు మంత్రులు. [illegible] కోల్ బోర్డుల్లో కార్మికులకు అతిస్వల్ప[illegible] మైన ప్రాతినిధ్యం మాత్రమే ఇచ్చారు[illegible]

ఈవిధంగా ఏర్పడిన కోల్ బోర్డు[illegible] బొగ్గుగనుల స్థితిని కార్మికులకు [illegible] కరంగాచేయడానికి ఏమాత్రమూ ప్రయ[illegible] త్నించలేదు. పరిశ్రమలోకిఎక్కువమంది కార్మికులు ఉత్సాహంతోవచ్చి చేరడానికి తగిన పరిస్థితులను కలిగించలేదు. [illegible] సంవత్సరం శీతకాలపరిస్థితులు [illegible] తీవ్రంగా ఉండకపోవచ్చునుటే [illegible] కలలుగంటూ, ఈఅధికారులు [illegible] స్థితుల నెదుర్కొనడానికి తగిన [illegible] క్రమం వేసుకోలేదు. ఈవిధంగా [illegible] అభివృద్ధి నిరోధకులు, ఇప్పటి బొగ్గు కరువును సృష్టించడంలో తమవంతు నెరవేర్చారు.

విదేశాల్లో సేవలనుంచి దేశంలో మనుష్యుల చాలకుండా చేశారు

ఇంతేకాదు. లేబరు ప్రభుత్వం [illegible] రిస్తున్న సామ్రాజ్యవాద విదేశాం[illegible]

(మిగతా 10 వ పేజీలో)

Library's copy lacks p. 5-8

కోయంబత్తూర్ బట్టలమిల్లు కార్మికుల సమ్మె

మద్రాసు మంత్రివర్గం ధోరణి

మద్రాసు రాష్ట్రంలో బట్టల సమస్య, బట్టలమిల్లు కార్మికుల సమస్య తీరని సమస్యలుగా పరిణమించినాయి. దీనికి కారణం మిల్లుయజమానుల ఆశాపాతక స్వభావం. ప్రభుత్వం యొక్క చేతగాని తనమని అడుగు అడుగుకీ స్పష్టపడింది. కోయంబత్తూరులో ఇవి రెండూ నగ్నరూపంలో బయటపడ్డాయి.

లాభాలు : వేతనాలు

యుద్ధకాలంలో కోయంబత్తూరుమిల్లు యజమానులు ప్రజలనూ, కార్మికులనూ పీల్చి సంపాదించిన లాభాలకు హద్దూ పద్దూలేదు. నయవీర్ మిల్లుయజమానులు 1943 - 44 లలో తను పెట్టుబడికి 7 రెట్లు లాభాలు సంపాదించారు. (వారిపెట్టుబడి 5 లక్షలు. ఆఏడాది చేతబడిన లాభాలు 34,10,000 రూపాయలు) రాజలక్ష్మి మిల్లులయజమానుల పెట్టుబడి7 లక్షలూ, ఆఏడాది వారి లాభాలు 38 లక్షల 45 వేలు. ఇదిలెక్కలం పుస్తకాలలో కనపడే లాభం. దొంగ మార్కెట్లు ద్వారా ఏమన్నా వచ్చినా కనపడదు. వీరిపై 45 సంవత్సరం ఆఖరునుండి అధికలాభాల పన్నుకూడా రద్దు చేయబడింది.

ఇంతింత లాభాలు గడిస్తున్నా కార్మికులకు ఇచ్చే స్వల్ప జీతాలు (వదురు కూలీవి. వారికిచ్చే జీతం 11 రూపాయలు మాత్రమే) బ్రతకడానికి అవసరపడేటంత వరకు హెచ్చించడానికి వారు ససేమిరా అన్నారు. కార్మికులడిగిన 6 నెలల బోనసు అసలు ఇవ్వం అనేశారు. పైగా ఇదేమన్యాయమని అడిగిన కార్మికులను పనులనుంచి తొలగించారు వారిని మార్చి తొంగతీయడానికి మిల్లులు మూత పెట్టడం సాగించారు.

కోయంబత్తూర్ టెక్స్‌టైల్ మిల్ వర్కర్సు యూనియను (ఎర్రజెండా) యజమానుల యాదుర్గయాలను గురించి ప్రభుత్వానికి రాయబారాలు నడిపింది. ఆందోళన చేసింది. కాని, కమ్యూనిస్టు లపైగల గుడ్డిద్వేషంతో యూనియను కమ్యూనిస్టుల నాయకత్వంక్రింద నడుస్తుందని దానికి సహాయంనిరాకరించారు. పైగా మిల్లుయజమానులకు పోలీసులు మద్దతునిచ్చారు.

సమిష్టి పోరాటానికి కార్మిక సంఘాలు కలియలేకపోయినాయి

కోయంబత్తూరు కార్మికులలో ఒక భాగం కాంగ్రెసు నాయకత్వాన నడుస్తూన్న జిల్లా టెక్స్‌టైల్ వర్కర్సు యూనియన్ సభ్యులుగా వున్నారు. రెండు యూనియనులలోనూ గల కార్మికులు ఒకే కోరికలపై ఆందోళన జరుపుతూన్నా, రెండూ కలిసి మెలసి పోరాటం జరపడానికి కాంగ్రెసుయూనియన్ నాయకులు అంగీకరించలేదు. ప్రభుత్వంలో కాంగ్రెసు వుండ గనక తాము యజమానులతో మాట్లాడి (సమ్మెతో పనిలేకుండా) సౌకర్యాలు కొన్నయినా సంపాదించగలుగు తామనీ, అప్పుడు కార్మికులు తమ యూనియనులో చేరిపోతారనీ వారి ఆశ. ఆ ఆశతో మిల్లుయజమానూ, పోలీసులూ కార్మికులపై జరుపుతూన్న దౌర్జన్యాలను ఖాదనికూడా అనలేదు.

కార్మికులలో రెండు యూనియన్లు వుండడం రెండూ కలిసి ఒక కార్యక్రమం వేసుకోలేక పోవడంచూసి మిల్లుయజమానులు దానిని బాగా ఉపయోగించుకోదలచారు. ముందు ఎర్రజెండా యూనియనును అణగివేయడం, తర్వాత కాంగ్రెసు యూనియనును మొండిచేయి చూపడం వారి కార్యక్రమం.

కార్మికులపై కాల్పులు అడ్జుడికేటరుతీర్పు

1946 నవంబరు 11 వ తేదీన కోయంబత్తూరులో సమ్మెచేస్తూన్న ఎర్రజెండా యూనియను కార్మికులను పోలీసులు తుపాకులతోకాల్చారు. ఆరోజున 12 గురు ప్రాణాలు కోల్పోయారు. ఎందరికో గాయాలు తగిలినాయి. పట్టణంలోని కార్మికులంతా వీధులలోకి వచ్చేశారు.

ఒకమూల తుపాకులు, రెండోమూల రాయబారాలు అనే పద్ధతి సామ్రాజ్యవాదుల రాజనీతిలో భాగం. ఆ రాజనీతి వాసన ప్రకాశంగారికి మాత్రం తగలదూ? తగిలింది 11 వ తేదీన పోలీసులు తుపాకులుకాల్చి 12 గురిని చంపారు. అంతవరకు ఏమీ పట్టించుకోనట్లున్న ప్రభుత్వం 13 వ తేదీన కోయంబత్తూరు కార్మికుల తగాయిదాను పరిష్కరించడానికై ఒక అడ్జుడికేటరును వేసింది. కార్మికుల జీతాల పెంపుదలనుగూర్చి విచారించడం ఆయన కార్యక్రమం అని ప్రకటించింది బోనసును గురించి ఆయన ఆలోచించడని చెప్పారు. ఎర్రజెండా యూనియను ప్రతినిధులు, బోనసు విషయం చెప్పబోయినప్పుడు అడ్జుడికేటరు దానితో నాకు నిమిత్తంలేదని చెప్పాడుకూడా.

కాని, తీర్పు చెప్పేనాటికి అభిప్రాయం మార్చుకొన్నాడు. అడ్జుడికేటరు సంబంధం లేని బోనసు విషయం తీర్పు చెప్పేశారు. ప్రభుత్వం సరేనంది. అంగీకరించింది.

ఆయనతీర్పు ఏమిటి? కనీసం జీతంలో 15 రూపాయలు హెచ్చుదల కావాలని కోరుతున్న కార్మికులకు 6 రూపాయలు మొదలు 12 రూపాయల హెచ్చు ఇవ్వమన్నాడు మిల్లు యజమానులు ఇస్తామన్నట్లు 3 నెలల బోనసు ఇస్తే చాలునన్నాడు.

యజమానులకు అనుకూలంగా చెప్పిన ఈ తీర్పును మద్రాసు ప్రభుత్వం వెంటనే అంగీకరించింది. కార్మికులు తృప్తిపడలేదు. ఎర్రజెండా యూనియను సమ్మె తీవ్ర నిర్బంధాలతో అణిచివేయబడింది అడ్జుడికేటరు తీర్పును అంగీకరించిన ప్రభుత్వం అధమం ఆ ప్రకారం అయినా జీతాలు ఇప్పించేటందుకు పూనుకోలేదు

కార్మికులు కళ్ళు దెరిచారు

అంతవరకూ కాంగ్రెసు యూనియన్ నాయకులు తమ కార్మికులను దిగలీసి సమ్మెలో చేరకుండా చేశారు. కాని, తీర్పులోచెప్పిన 3 నెలల బోనసును కాంగ్రెసు ప్రభుత్వం స్వీకరించిందన గానే కార్మికులు మహోద్రేకం పొందారు. నాయకులు కదలక తప్పిందకాదు. అడ్జుడికేటరు తీర్పు డిసెంబరు 17 తేదీని వెలువడుతుంది. డిసెంబరు 27 న కాంగ్రెసు యూనియను సమ్మె నోటీసు ఇచ్చింది. 1947 జనవరి 11 వ తేదీ సమ్మె ప్రారంభం కావాలి.

ఈలోపున మద్రాసు ప్రధాని సంప్రదింపులకంటూ మిల్లు యజమానుల ప్రతినిధుల్నీ, కార్మిక ప్రతినిధుల్నీ మద్రాసు పిలిచారు. నాయకులు సమ్మెవాయిదా వేశారు చర్చలు తేలక పోవడంచేత సమ్మె మూడుమార్లు వాయిదా వేశారు. ప్రధానిగారి ముందుజరిగినా చర్చలు తేలలేదు. ప్రధానమంత్రి నిర్ణయం ప్రకారం కట్టుబడివుండడానికి ఒప్పుకొని ఆ సమస్య ఆయన చేతులలో పెట్టడానికి కూడా మిల్లు యజమానులు అంగీకరించలేదు. (ఈ విషయం తర్వాత కామరాజనాడార్ ప్రకటన వలన తేలింది) కార్మిక నాయకులతో సంప్రదించి మేమే ఒకరాజీకి వస్తామని వారు ప్రధాని మధ్యవర్తిత్వాన్ని తన్నివేశారు.

తప్పనిసరియై కాంగ్రెసుయూనియను నాయకులు ఫిబ్రవరి 12న సమ్మె ప్రారంభించారు.

ఎర్రజెండా యూనియను కార్మికులు పోరాటంలో తాముకూడా చేరడానికే నిర్ణయించారు సమిష్టి సమ్మెకమిటీ వేయడానికీ, సమిష్టిగా పోరాటం సాగించడానికీ వారి నాయకులు కాంగ్రెస్ యూనియను నాయకులను కలుసుకొన్నారు. కాని వారా ప్రయత్నాలను నిరాకరించారు.

ఫిబ్రవరి 12 సమ్మె

ఈలోపుగా ప్రకాశం మంత్రివర్గం అర్డినెన్సు పేరుతో ఎందరో కార్మికనాయకులను జైళ్ళలోకూరింది. అనేక కేసులలో దూర్చింది. అయినా ఎర్రజెండాయూనియను కార్మికుల ఐక్యపోరాటంయొక్క అవశ్యకతను గుర్తించడంచేత ఫిబ్రవరి 12 న కాంగ్రెస్ యూనియనుతోపాటు వారూ సమ్మెచేశారు. మొత్తం 40 వేల మందీ పనులుకట్టిపెట్టారు. 32 మిల్లులూ మూతబడిపోయాయి. ఆఖరుకి వాచ్ మన్‌కూడా రాలేదు. సమ్మె అంత పూర్తిగా జరిగింది.

యజమానుల ఆశలు విఫలం అయ్యాయి. వారనుకున్నట్లుగా ఎర్రజెండా యూనియను రంగంలోంచి అదృశ్యం కాలేదు. పైగా అదికూడా సమ్మెలో చేరింది. కాంగ్రెస్ యూనియను అనుచరులు వారికి అంతకంతకు సన్నిహితం అవుతూన్నారు. ఈ ప్రమాదం నుంచి రక్షించడానికై వారు ప్రధాని ప్రకాశంగారిశరణువేడుటకుపరుగెత్తారు. జనవరి 17 న తగాయిదా నిర్ణయం ప్రధాని చేతులలో వుంచడానికి నిరాకరించిన మిల్లు యజమానులు ఫిబ్రవరి 19 న ఆయన నిర్ణయానికి అంగీకరిస్తామని ఒప్పుకొన్నారు. బోనసు విషయమై తమ నిర్ణయం తర్వాత చెప్తామని ప్రకాశంగారు సమ్మె ముగించమన్నారు. కాంగ్రెస్ యూనియను, ఎర్రజెండా యూనియనుకూడ సమ్మెనువిరమించాయి.

ప్రధాని 'కార్మికనీతి'

ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులందరూ (రెండు యూనియనులూ) నవంబరు నెలనుండీ జీతాల పెంపుదల, బోనసులను గురించి ఆందోళన చేస్తూన్నారు. వారిలో అనేకులు జైళ్ళలో పడ్డారు. కేసులలో వున్నారు. తగాయిదా పరిష్కారం అయిన వెనక ఆ కేసుల్ని తీసివేసు కోవడమూ, జైదులలో వుంచిన వారిని వదలడమూ ప్రభుత్వం ధర్మం. ప్రధాని ఆ ధర్మాన్ని సగం మాత్రమే నెరవేర్చారు. సమ్మెలో పాల్గొన్న రెండు యూనియన్లలో ఒక యూనియను మాత్రమే ఇచ్చిన సమ్మె నోటీసు కాలం (డిసెంబరు 27) తర్వాత అరెస్టయిన వారిని వదలమని ఆజ్ఞలు జారీచేశారు. దానివలన ఎర్రజెండా యూనియను కార్మికులకు లాభం వుండదు. ఆ తేదీ తర్వాత పనులనుంచి తొలగించినవారిని పనులలో చేర్చుకోమన్నారు ఆదివరకే పనులనుండి తొలగించబడిన 700 మంది ఎర్రజెండా కార్మికులకు రక్షణలేకుండా చేశారు ఈ విధంగా కార్మికులలో సమ్మెకాలంలో కలిగిన ఐక్యతను భంగపరచడానికి ప్రధాని తమ పరిష్కారాన్ని ఒక సాధనంగా చేసుకొన్నారు.

కార్మికులు 6 నెలల బోనసు అడిగారు. యజమానులు 3 నెలలది ఇస్తామన్నారు. ఆ విషయమై వారి ముందు, రెండుపక్షాలు తమ వాదలనను పెట్టాయి ఆసమయంలోనే ఆయన తన తీర్పునివ్వవచ్చు. కాని, జిల్లాలసంచారం ముగిసేదాకా దానికి గడువు పెట్టారు.

దీని వలననే తెలుసుకోవచ్చు గడువు పెట్టడంలో ప్రధాని వుద్దేశం ఏమిటో.

కోయంబత్తూరు కార్మికులలోని కాంగ్రెసుయూనియనును అటు తమిళనాడు కాంగ్రెసునాయకుడు కామరాజనాడారు, ఇటు మంత్రిత్వంలో వున్న వారూకూడా తమ తమ పక్షాలను బలపరచుకోవడానికే మొదటినుండీ ఉపయోగించుకొంటూన్నారు.

డిసెంబరు 27 వ కాంగ్రెసుయూనియను సమ్మెనోటీసు ఇచ్చిన ... ప్రచురిస్తూ కామరాజ నాడారు ప్రకాశంగారిపై విసురులుప్రారంభించారు. ... టము యజమానులతో కాదనీ, ... కాలంలో యుద్ధం అంతా ప్రకాశంతోనే (అంటే ప్రకాశంగారి వర్గంతో) యనీ బహిరంగోపన్యాసాలు చేశారు. సమ్మెను మంత్రివర్గాన్ని కూలద్రోయ డానికి సాధనంగా వినియోగపరచుకోవాలని ఆయన ఎత్తు.

బోనసు నిర్ణయం తేలకుండా ... పెట్టడంవలన ప్రధాని ప్రకాశంగారు సాధించదలచు కొన్నదికూడా అదేమిటి ప్రయోజనమేనా? వారి తీర్పు ... అదేదో తేలుతుంది.

తమ తమ అధికారవాంఛలకు సాధనముగా వారిని ఈఅధికారంలోకి తెచ్చిన ప్రజా సామాన్యానికీ, కార్మికులకూ అపరిమిత నష్టం కలిగించరాదు. కార్మికులలో చీలికలు పెంచి మిల్లు యజమానులకు తోడ్పడరాదు. కార్మికవర్గం కోరుతున్నదిదే!

బ్రిటన్‌లో బొగ్గు కరువు

(9 వ పేజీ తరువాయి)

విధానంకూడా ఈ విషమ పరిస్థితులకు చాలవరకు కారణం. సామ్రాజ్య పెత్తనాన్ని చెక్కుచెదరకుండా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో లేబరు ప్రభుత్వము దేశంలోనూ విదేశాలలోనూ 15 లక్షల సైన్యాన్ని నిలిపి ఉంచింది. (గత యుద్ధానికిపూర్వం 4,80,000 మాత్రమే సైన్యం ఉండేది. వీరొక అయిదు లక్షల మందిని యుద్ధపరిశ్రమల్లో ఇంకా ఉపయోగిస్తుంది

ఈ విధంగా దేశంలో పారిశ్రామిక అధికోత్పత్తికి ఉపయోగపడగల లక్షలాది వ్యక్తులను బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాలోని సామ్రాజ్య వ్యతిరేక ఉద్యమాలను అణచడానికీ ఈజిప్టు బర్మా, మలయాల్లో స్వాతంత్ర్య యోధులను హింసించడానికీ, పాలస్తీనాలో జాతి విద్వేషాలను రెచ్చగొట్టడానికీ ఉపయోగిస్తుంది. ఈ విధానాన్నే ఇంకా అవలంబించ నిశ్చయించుకొన్నట్లయితే ఒక్క బొగ్గు కరువేకాదు, ఇంకా అనేక అవసర పరిశ్రమలు మూలబడక తప్పదు. ఆర్థిక వ్యవస్థా, ప్రజా జీవితమూ తీవ్రతర సంక్షోభాల పాలుగాక తప్పదు.

మార్గాంతరాలు

బొగ్గుకరువు రావడంతో బ్రిటిష్ ప్రజలు ఒక పెద్ద ప్రశ్న నెదుర్కొన్నారు. వెనుకటి సామ్రాజ్యవాద విధానాన్నే అనుసరించి మనుష్యులలో ఎంతో జీవితావసర పరిశ్రమను మూలబడేలా చేసుకోవడమా? లేక సామ్రాజ్య విధానాన్ని సమాధిచేసి, సైనికులను ఇళ్ళకు రప్పించి, సర్వతోముఖ పోషలిస్టు కార్యక్రమంతో ముందుకు పోయి తమ నిత్య జీవితాన్ని సుఖవంతం చేసుకోవడమేకాక, అనేక ఇతరదేశ ప్రజల స్వాతంత్ర్య సాధనకు తోడ్పడమా?

వీటిలో రెండవమార్గాన్నే అనుసరించాలని బ్రిటన్‌లో పెద్ద ప్రజాందోళన బయలుదేరింది. "బెవిన్ కార్యక్రమం బ్రిటిన్ ప్రజలను దివాలా తీయిస్తుంది శాంతి సమయంలో కూడా మిలిటరీ ఖర్చులకు 90 కోట్ల పౌనులను ప్రత్యేకించడం అమానుషం, మనుషులను, డబ్బును ప్రజావసర కార్యక్రమాలకు వినియోగించడం అత్యవసరం. ప్రస్తుతం కావలసింది బొగ్గు అధికోత్పత్తిగాని తుపాకుల ఉత్పత్తికాదు" అన్న బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ పత్రిక 'డైలీ వర్కర్' వ్యాఖ్యతో నానాటికి ఎక్కువమంది ఏకీభవిస్తున్నారు.

ప్రజాందోళన

ఇప్పటి బొగ్గుకరువుకు కారణం బొగ్గు నిలవలు తగినంతగా లేకపోవడమే కాకుండా, కార్మికుల స్వార్థరహిత కృషి ఫలితంగా ఉత్పత్తి అయిన బొగ్గును సప్లయి కేంద్రాలకు చేర్చడానికి తగిన రవాణా సౌకర్యాలు లేకపోవడంకూడాను దీనికి కారణం రైల్వేలు, రవాణా సౌకర్యాలు ఇంకా పెట్టుబడిదారుల సొత్తుగా ఉండడమే. 1948 జనవరిలోగాని రైల్వే ప్రభుత్వపరం చేయమంటున్నారు. లేబరు మంత్రులు అలాకాకుండా రైల్వేను వెంటనే ప్రభుత్వ పరం చేయడం అత్యవసరమని కమ్యూనిస్టు పార్టీ, ఇతర అభివృద్ధికర లేబరు వర్గాలు తీవ్ర ఆందోళన చేస్తున్నాయి.

విదేశాల్లోని బ్రిటిషు సైనికులను ఇళ్ళకు రప్పించకుండా, బ్రిటన్‌లో మాతృ దేశభ్రష్టులైఉన్న విదేశీ పాసిస్టు మూకలను పరిశ్రమల్లో ఉపయోగించి సర్దుకపోదామని బ్రిటిషు ప్రభుత్వం తలపెట్టింది. అలా ఎంతమాత్రం జరగడానికి వీలులేదని కార్మికోద్యమం ఖచ్చితంగా తెలిపింది. ఇటీవల జరిగిన ట్రేడ్ యూనియన్ కాంగ్రెసులో దీనిపై నొకతీర్మానం కూడా చేశారు. మొన్న జరిగిన బ్రిటిష కమ్యూనిస్టుపార్టీ మహాసభలో అర్థర్ హార్నర్ ప్రభుత్వ ఉద్దేశాన్ని తీవ్రంగా ఖండించారు. "దేశ ప్రజలను పరిశ్రమల్లోకి ఎక్కువగా ఆకర్షించకపోతే, బ్రిటన్ పూర్తిగా అమెరికా అప్పుల మీదనే ఆధారపడవలసిన దుస్థితి సంభవిస్తుంది" అని హెచ్చరించారు. అధికోత్పత్తి చేకూర్చేలా పరిశ్రమలను పునర్నిర్మించడానికి కమ్యూనిస్టు మహాసభ ఒక కార్యక్రమం సూచించింది.

ఈ ప్రజాందోళన లేబరు ప్రభుత్వాన్ని కదిలిస్తున్న సూచనలు కనబడుతున్నాయి, బొగ్గు పరిశ్రమలోని పరిస్థితులను, విద్యాధికులనుకూడా ఆకర్షించేలా అభివృద్ధి చేయడాన్ని గురించి ప్రభుత్వం కార్మిక ప్రతినిధులతో మొన్న సంప్రదింపులు ప్రారంభించింది.

కాశ్మీర్ సరిహద్దువద్ద సోవియటు వ్యతిరేక మిలిటరీ కేంద్రం

బ్రిటిష్ పన్నాగాలను అరికట్టాలి

సామ్రాజ్యదేశాల కమ్యూనిస్టు సభలో పామీదత్తు హెచ్చరిక

లండన్, ఫిబ్రవరి 26

బ్రిటిష్ సామ్రాజ్యదేశాల కమ్యూనిస్టు మహాసభ ఈవేళ లండనులో ప్రారంభమయింది. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా, బర్మా, మలయా, సిలోన్, సైప్రస్, దక్షిణాఫ్రికా, పాలస్తీనా, ఉత్తర ఐర్లాండు దేశాలనుండి 260 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇండియానుండి డాక్టరు అధికారి వచ్చారు.

ఈవేళటి సమావేశానికి సిలోన్‌పార్టీ అధ్యక్షుడు డాక్టరు విక్రమసింహ అధ్యక్షత వహించారు. ఈయన సిలోన్ శాసనసభకు ఇటీవల జరిగిన బై - ఎలక్షన్‌లో మొత్తం 26 వేల వోట్లలో 25 వేల వోట్లతో ఎన్నికో బడిన ప్రజానాయకుడు.

బ్రిటిష్ పార్టీ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ రజనీ పామీదత్తు ఈవేళటి సమావేశంలో ఉపన్యసిస్తూ, ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు సాగింపదలచిన మిలిటరీ పన్నాగాలను బట్టబయలుచేసి ఖండించారు.

"1950 జులై నాటికి ఇండియాలో 18 దళాల విమాన మూలబలాన్ని పేకరించి ఉంచాలని బ్రిటిష్ విమానశాఖ మంత్రి ఉత్తరువులు జారీచేశారు. వీటిలో దూర ప్రదేశాలపైకిపోయే భాగం బాంబర్ దళాలు అవు ఉండాలట. ఈ విమాన మూలబలంలో 1948 ఆఖరుకు 11 దళాలు సిద్ధం కావాలట" అని పామీదత్తు వివరించారు. ఇంకా ఇలా అన్నారు.

సోవియట్ వ్యతిరేక కుట్రలు

"అభివృద్ధి నిరోధకమయిన ఈ మిలిటరీ పన్నాగాలు బ్రిటిష్ ప్రజానీకానికి, డొమినియన్లు, ఇండియా, తదితర వలసదేశాల ప్రజలకూ చాల ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి వరిపెట్టడం ఈ దేశాలన్నిటికీ శ్రేయస్కరం కాబట్టి ఈ పన్నాగాల నెదుర్కొని అంతమొందింపచేయడమే మన విధి.

"కాశ్మీర్ సంస్థానంలో, సోవియటు సరిహద్దును ఆనుకొనివున్న గిల్గిట్ ప్రాంతాన్ని వేరుచేసి ఒక ప్రత్యేక మిలిటరీ కేంద్రంగా పునర్నిర్మిస్తున్నారు. అదే సమయంలో, ఇండియా అంతటా సోవియటు వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రంగా సాగిస్తున్నారు. సోవియటుపై దెబ్బతీసి, ప్రపంచాధిపత్యం సంపాదించాలనే ఉద్దేశ్యంతో సామ్రాజ్యవాదులు పన్నుతూన్న వ్యూహంలో యివన్నీ వివిధ అంశాలని స్పష్టమవుతూంది.

"పడమటి ఆసియాలో బ్రిటన్ పెద్దపెద్ద సేనలను ప్రోగుచేస్తూంది. ఆ దేశాల్లో శాంతి భద్రతలను కాపాడ్డంకోసమే ఇలా చేస్తున్నారనడం పచ్చి అబద్ధం. పడమటి ఆసియాను సోవియటు వ్యతిరేక కేంద్రంగా నిర్మించాలనే ఉద్దేశమే దీనికి ముఖ్యకారణం."

దక్షిణాఫ్రికాలోని స్మట్సు ప్రభుత్వాన్ని ఖండిస్తూ పామీదత్తు ఇలా అన్నారు:

"అది కలుషపూరితము; అభివృద్ధికాముకుల రక్త కళంకితము. దక్షిణాఫ్రికానుండి ఈ సమావేశానికి రాదలచిన పార్టీ ప్రముఖుల వలు తప్పరు కేసులు బనాయించి, రాకుండా చేసింది ప్రభుత్వం."

అమెరికా చేతిలో కెనడా కీలుబొమ్మ అయిపోయింది

కెనడా 'లేబర్ ప్రోగ్రెసివ్‌పార్టీ' నాయకుడు టిమ్‌బక్ మాట్లాడుతూ "అమెరికా సామ్రాజ్యవాదానికి కెనడాను ముడిపెట్టాలని కెనడా పాలకవర్గం ఉబలాట పడుతూంది. బ్రిటిష్ సామ్రాజ్యం కూడా విచ్ఛిన్నం కాకుండా ఉండాలని కూడా వారు కోరుతున్నారు" అని అన్నారు.

సోవియటు వ్యతిరేక కుట్రల్లో ఉత్తర ఐర్లండును కూడా చేర్చడానికి యత్నం

"బ్రిటన్, అమెరికాలు సాగిస్తున్న సోవియటు వ్యతిరేక కుట్రల్లో ఉత్తర ఐర్లండును కూడా చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ఉత్తర ఐర్లండు పార్టీ నాయకుడు విలియం మెక్‌కల్లో తన ఉపన్యాసంలో బయటపెట్టారు

"ఐర్‌లండు ఉత్తర ఐర్లండును చీలదీసి బ్రిటన్ తనక్రింద ఉంచుకుంది ఈ చీలికను బ్రిటిష్ ప్రభుత్వం రద్దుచేయాలని కోరుతున్నాం ఏ ప్రాతిపదికయినా ఇలాంటి చీలికలు చాల అనర్థదాయకం, బ్రిటిష్ ప్రభుత్వం ఇండియామీదకూడా ఈ పద్ధతిగానే చీల్చి, ఒకవంద ప్రత్యేక రాజ్యాలను సృష్టించి లని పెత్తనంక్రింద ఉంచుకోవాలనుకుంటూంది." అని అతను అందిచాడు

ఆస్ట్రేలియా ప్రభుత్వ విధానం ఆ దేశ స్వాతంత్ర్యానికే భంగం

ఆస్ట్రేలియా పార్టీ నాయకుడు జాన్ సి. హెన్రీ మాట్లాడుతూ, "విదేశ వ్యవహారాల్లో ఆస్ట్రేలియా లేబరు ప్రభుత్వం బ్రిటన్, అమెరికాల అడుగుజాడల్లోనే నడుస్తుంది" అని అన్నాడు. "ఇది ఆస్ట్రేలియా స్వాతంత్ర్యానికే భంగకరంగా పరిణమిస్తుంది" అని ఖండించాడు.

బ్రిటన్ బాగుపడాలంటే ఇండియాకు స్వాతంత్ర్యం ఇవ్వాలి

మహాసభలో డాక్టరు అధికారి

ఇండియా ప్రతినిధివర్గ నాయకుడు డాక్టరు జి. అధికారి 27 వ తేదీ సమావేశంలో ఉపన్యసించారు.

"బ్రిటిష్ జాతి బ్రతికి ఉండడమా, లేక శిథిలమయి పోవడమా అనే సమస్యను బ్రిటిష్ ప్రజలీనాడు ఎదుర్కోవలసి ఉంది," అని అధికారి హెచ్చరించారు.

"ఇండియాలోనూ, ఇతర వలసదేశాలలోనూ బ్రిటన్ సామ్రాజ్యవాద విధానాన్ని అనుసరిస్తున్నంతకాలం బ్రిటన్ తన అంతరంగిక సమస్యలను పరిష్కరించుకోజాలదు. భారత దేశానికి, ఇతర వలసదేశాలకూ సంపూర్ణ స్వాతంత్ర్యం యిచ్చిననాడే బ్రిటన్ తన సమస్యలను జయప్రదంగా పరిష్కరించుకొని, ఉజ్వల భవిష్యత్తును సాధించగలదు." అని అధికారి అన్నారు

వలసదేశ ఉద్ధరణ అంతరార్థం

కమ్యూనిస్టుపార్టీ పార్లమెంటు సభ్యుడైన ఫిల్ పిరాటిన్ మాట్లాడుతూ ఇలా అన్నారు:

"లేబర్ ప్రభుత్వం వలసదేశాల అభివృద్ధికంటూ 4 కోట్లపౌన్లు, బర్మా అభివృద్ధికంటూ 3 కోట్ల 40 లక్షల పౌన్లు ప్రత్యేకించింది. కాని దీనివల్ల లాభం పొందేది ఆదేశాల ప్రజలుకాదు. బ్రిటిష్ పెట్టుబడిదారుల లాభాలు పెంచడానికే ఈసొమ్ము ఉపయోగపడుతుంది. వలస దేశాల నభివృద్ధి చేస్తున్నట్లు నటిస్తూ, వాటిని మరింత పీల్చి పిప్పిచేయడమే ఈ కార్యక్రమంయొక్క అంతరార్థం."

దక్షిణాఫ్రికాలో తెల్లవాళ్ళ దుష్పరిపాలన

దక్షిణాఫ్రికా తరపున డానియెల్ డుప్లెస్సిస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు:

"దక్షిణాఫ్రికా ఈనాటికికూడా తెల్లజాతుల దురాక్రమణ క్రింద పీడింపబడుతూనే ఉంది. అక్కడి వివిధజాతుల ప్రజలు స్వయం నిర్ణయాధికారం కోసం ఆందోళన సాగిస్తున్నారు.

"మా దేశాన్ని పారిశ్రామికం చేయమని ఎన్ని సంవత్సరాలనుంచో ఆందోళన చేస్తున్నాం, కాని, విదేశ పెట్టుబడిదారులు దీనిని పూర్తిగా ప్రతిఘటిస్తున్నారు. దేశం పారిశ్రామికంగా అభివృద్ధి పొందితే తమ బంగారు గనులకు, తోటలకు చవుకకూలీలను పంపుకోలేమనీ, ఆ తేలేకుండా పరిశ్రమదారుల మధ్య పోటీతో కూలీల వేతనాలు పెంచవలసివస్తుందన్నీ, దానితో తమ లాభాలు తగ్గిపోతాయనే అందవాతో వారు మా దేశపు పారిశ్రామిక అభివృద్ధిని జరిగకుండా చేస్తున్నారు.

"ఆఫ్రికా దేశస్థులలో అయిదోవంతుకు మాత్రమే పరిమిత పౌరసత్వ హక్కులున్నాయి. తమ ప్రజాఉద్యమాల ద్వారా, ట్రేడ్‌యూనియన్ల ద్వారా ఈ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోగల సమర్థులని రుజువుచేసుకున్నారు కాని, యూరోపియన్ పాలకులు వీరికేలాంటి అవకాశాలివ్వకుండా, వారికి తగిన విద్యాసౌకర్యాలయినా ఇవ్వకుండా పీడిస్తున్నారు. ఉచిత నిర్బంధ విద్యావిధానాన్ని అమలు జరపవలసిందని మేము చేసిన ఆందోళన ఇంతవరకు ఫలించలేదు"

పసిఫిక్ దీవులు

అమెరికా ధర్మకర్తృత్వానికి సోవియటు షరతులు

న్యూయార్కు, ఫిబ్రవరి 27

వెనుక జపాను మాండేటరీ పాలనక్రింద ఉండిన పసిఫిక్కు దీవులు తన ధర్మకర్తృత్వం క్రిందనే ఉండాలని అమెరికా మిత్రరాజ్యసమితిలో ఒక ప్రతిపాదన పెట్టింది భద్రతా సంఘంలో ఈవేళ దీనిపై చర్చ జరిగింది.

సోవియటు ప్రతినిధి గ్రోమికో ఇలా అన్నారు:

"ఈ దీవులను అమెరికా మాండేటరీ పాలనక్రింద పెట్టడానికి సోవియటు ప్రభుత్వానికి ఆక్షేపణ ఏమీ లేదు. కాని, ఈ విషయమై అమెరికా ప్రతిపాదనకు మూడు సవరణలు సూచిస్తున్నాము

"1. ఈ దీవులను అమెరికా దేశంలోని భాగంగా చూడకూడదు.

"2. మిత్రరాజ్య ప్రణాళిక ప్రకారం ఆ దీవుల్లోని ప్రజలకు త్వరలోనే సంపూర్ణ స్వాతంత్ర్యం చేకూరేలా తోడ్పడవలసిన బాధ్యత అమెరికాపై పడుతుంది. ఆ బాధ్యతను అమెరికా అక్షరాలా నిర్వర్తించాలి.

"3. ధర్మకర్తృత్వాన్ని పూర్వగల జరికారం భద్రతా సంఘానికి ఉండాలి"

ఈ సవరణలను గురించి ఆలోచిస్తామని అమెరికా ప్రతినిధి అన్నాడు.

పాలస్తీనాలో బ్రిటన్ అమెరికాల పోటీ

ఈ విదేశ జోక్యం అంతరించాలని స్వాతంత్ర్య కాముకుల ఆందోళన

పాలస్తీనా రంగంలో బ్రిటన్-అమెరికాల పోటీ హెచ్చు పెరుగుతూంది. అక్కడి యూదులను, అరబ్బులను యీ రెండు సామ్రాజ్యవాద ప్రభుత్వాలూ తమ చేతిలో పాచికల్లాగా ఉపయోగిస్తున్నారు. పాలస్తీనా సమస్యను మిత్రరాజ్యసమితి ఎదుట పెడతానని బెవిన్ బెదిరించాడు మిత్రరాజ్యసమితి నిర్ణయం మాకు వ్యతిరేకంగా వుంటే, మేము దానికి కట్టుబడమని యూదునాయకులు, అమెరికా ప్రోద్బలంతో జవాబు చెప్పారు.

మొన్న 25వ కామన్సుసభలో బెవిన్ పాలస్తీనా సమస్యను గురించి మాట్లాడుతూ పాలస్తీనా సమస్య విషమించడానికి ముఖ్య కారణం అమెరికా జోక్యం కలిగించుకోవడమే అని ఖచ్చితంగా చెప్పాడు. బ్రిటన్ కృషి ఫలితంగా యూదు, అరబ్బు ప్రజల మధ్య సామరస్యం కుదిరే సూచనలు కనబడనారంభించాయట. "కాని, ఇంతలో అమెరికా జోక్యం కలిగించుకొని అంతా పాడుచేసింది. పాలస్తీనా సమస్యను ద్వేషపూరితంచేసింది. అందువల్లనే లండన్ సమావేశం భగ్నమయింది" అని బెవిన్ అమెరికా ప్రవర్తనను ఖండించాడు. ఆ విషయమై ఇంకా ఇలా అన్నాడు:

"అనుభవయోగ్యంకాని 1939 బ్రిటిషు ప్రకటనను రద్దుచేసి యూదులు పాలస్తీనాలోకి వలస రావడంగురించి మరొక విధానం నిర్ణయించడానికి బ్రిటన్ కృషిచేసింది. మొదట్లో ఈ ప్రయత్నాలు ఆశాజనకంగానే సాగాయి. ఆ సమయంలోనే, తక్షణం పాలస్తీనాలోకి లక్షమంది యూదులను పోనివ్వాలి అని అక్టోబరులో అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ ఒక ప్రకటన చేశారు. దానితో యూదులు సామరస్య ప్రయత్నాలన్నిటినీ తృణీకరించారు.

"ట్రూమన్ ప్రకటన ... నేను అప్పటి విదేశాంగ ... బైరన్సుకు కోరాను. ట్రూమన్ ... రిపబ్లికన్ పార్టీనాయకులు ... ఆ ప్రకటనను తప్పక చే... పోతున్నందువల్ల జవాబు వచ్చింది.

"పాలస్తీనా సమస్యను ... కల్లో కూడా ఉపయోగించు... బెవిన్ అమెరికాపై నేరారోపణ ...

పాలస్తీనా సమస్య ... బెవిన్ ఇలా అన్నారు:

"ఈ సమస్యను ... ఎదుట పెట్టడానికి బ్రిటిష్ ... యించుకున్నప్పటికీ అంతవరకూ ... పరంలేకుండా రాజీ కుదుర్చు... ఇంకా లేకపోలేదు. ఇంకా ... దానికి నేను సిద్ధంగానే ... అన్నాడు. పాలస్తీనా సమస్య ... భద్రతాసంఘం ఎదుట పెట్టాలని ... కాముకులందరూ కోరుతున్న ... కరించి, పెద్దెందరు మహాపక్షాల ... వేయడంలో తన అసలు ఉద్దేశ్యాన్ని ఈ విధంగా బయటపెట్టాడు.

అమెరికా ప్రభుత్వ నిరసన

బెవిన్ చేసిన ఆరోపణలను ... నిరసిస్తూ అమెరికా ప్రభుత్వం ... చేసింది.

"స్థానిక రాజకీయాల్లో పాలస్తీనా సమస్యను ఉపయోగించుకోలేదు. ... శ్రేయస్సునే అమెరికా సర్వదా కాంక్షించింది ఇలాంటి ఆరోపణలు చేయడం ... కరము," అని ఈ ప్రకటన తెలిపింది.

బ్రిటన్ అమెరికాల జోక్యం అంతరించాలి

ఈ పోటీ పాలస్తీనాలోని యూదులకుగాని, అరబ్బులకుగాని శ్రేయస్కరం కాదని లండనులో జరుగుతూన్న కమ్యూనిస్టు మహాసభలో పాల్గొంటున్న యూదు, అరబ్బు ప్రతినిధులు ఖండించారు. బ్రిటన్ సామ్రాజ్య దేశ కమ్యూనిస్టు మహాసభలో పాలస్తీనాలో 'అరబ్బు స్వాతంత్ర్యసమితి' ప్రతినిధి ఎమిల్ టోమా మాట్లాడుతూ ఇలా అన్నారు.

"యూదుల, అరబ్బుల శ్రేయస్సును గురించి తామెంతో శ్రద్ధ తీసుకుంటున్నట్లు అమెరికా, బ్రిటిష్ ప్రభుత్వాలునటిస్తున్నాయి. అదంతా వట్టిబూటకం. మిలిటరీ ... నూనె సప్లయి కేంద్రంగాను పాలస్తీనాకున్న ప్రాధాన్యతే వారి శ్రద్ధకు అసలుకారణం.

పాలస్తీనాలో తగాదా యూదు, అరబ్బు ప్రజలమధ్యకాదు. బ్రిటిష్, అమెరికా సామ్రాజ్యవాదులకూ, యూదు, అరబ్బు ప్రజానీకానికిమధ్య తగాదా అది."

పాలస్తీనాలో బ్రిటన్, అమెరికాల ఈ జోక్యాన్ని నిరసించుకోవాలని, అక్కడ ఐక్య ప్రజాతంత్ర రాజ్యస్థాపనే సరైన పరిష్కార మార్గమని యూదు, అరబ్బు కమ్యూనిస్టులు, ఇతర అభివృద్ధి కాముకులు ఆందోళన చేస్తున్నారు.

మా లైబ్రరీకి ★ ★ ★ ★

1. కాంగ్రెసు కార్యవర్గానికి కమ్యూనిస్టుల జవాబు

రచయిత: పి. సి. జోషి.

3 భాగాలు ఒకేసారి కొంటే. 1—0—0

కాంగ్రెసు నడుపుతూన్న స్వాతంత్ర్యోద్యమం, ఏయే దశల్లో ఏయే రూపాలు దాల్చింది? ఆ ఉద్యమాల్లో కమ్యూనిస్టుల పాత్ర ఏమిటి? కమ్యూనిస్టులపై కాంగ్రెసు నాయకత్వం చేసిన ఆరోపణలు నిజమైనవేనా? ఈ ప్రశ్నలకు సమగ్రమైన చక్కని సమాధానం పై పుస్తకాలు.

2. అంతిమ పోరాటానికి కదలిరండు

రచయిత: పి. సి. జోషి.

వెల: 6 అణాలు.

ఐక్య స్వాతంత్ర్య పోరాటావశ్యకతను తెలియజేస్తున్న, మన జాతీయోద్యమం అంతటిపైన చక్కని సమీక్ష. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కుట్రలను బట్టబయలుచేస్తూ దేశశక్తిని ప్రబోధించే ఉత్తమ గ్రంథం.

3. విశాలాంధ్రలో ప్రజారాజ్యం

రచయిత: పుచ్చలపల్లి సుందరయ్య

వెల: 4 అణాలు.

ఒకనాడు అత్యుత్తమనాగరిక జాతిగా పేరుపొందిన ఆంధ్రజాతి, యీనాడు అజ్ఞానంతో కటిక దారిద్ర్యంతో కుమిలిపోవడానికి కారణాలేమిటి? బ్రిటిషు సామ్రాజ్యవాదులూ, నైజాం, నిరంకుశ నవాబూ ముక్కోటి ఆంధ్రులను యెలా చీల్చి ఛిన్నాభిన్నం చేశారు? ఎలా పిండి పీల్చుతున్నారు? సుభిక్షమైన, సర్వతోముఖమైన ఆంధ్రజాతి వికాసానికి మన కర్తవ్యమేమిటి?

యీ ప్రశ్నలకు విపులమైన సమాధానమే పై పుస్తకం.

4. మేము కాంగ్రెస్‌లో ఎందుకు చేరలేదు?

రచయితలు: ఉప్పల లక్ష్మణరావు, మెల్లి షోలింగర్

వెల: 3 అణాలు.

సుప్రసిద్ధ కాంగ్రెసు వాదులైన పై రచయితలు, తమ బంధువుల సందేహాలకు సమాధానంగా వ్రాసిన లేఖలు నేడు కాంగ్రెసు తన ఆశయాలకెట్లా విరుద్ధంగా నడుస్తూందో, స్వాతంత్ర్య పోరాటానికి ఎలా దూరమవుతున్నదో వివరించ బడ్డాయి.

పై నాలుగు పుస్తకాలు ఒకేసారి కొంటే పోస్టేజి ఉచితం

ప్రజాశక్తి ప్రచురణాలయం, బెజవాడ

ఫ్రాన్సు బ్రిటనులకు స్నేహపుటొడంబడిక

లండన్, ఫిబ్రవరి ...

ఫ్రాన్సు, బ్రిటనులకు స్నేహపు ఒడంబడిక కుదిరింది. వచ్చే మంగళవారం ఫ్రాన్సులోని డన్‌కర్కు నగరంలో ... సంతకాలు జరుగుతాయని బెవిన్ ... కామన్సుసభలో ప్రకటించారు. సంతకాలు జరిగినతరువాతనే ఒడంబడికలోని వివరాలు ప్రకటిస్తారట.

ఈ ఒడంబడిక, బ్రిటన్ ... ఫ్రెంచి కామనసభలు ఆమోదించిన తరువాత 50 ఏళ్ళవరకు అమలులో వుంటుంది.

ఆంధ్రరాష్ట్ర ప్రథమ మహిళా మహాసభ (చిలువూరు) - వివిధ దృశ్యాలు



"అర్డినెన్సు చేయడానికి నాదేమి బాధ్యత లేదు. చల్లపల్లి రాజా, మందసా జమీందారు, మరికొందరు జమీందారులు దబ్బు కుమ్మరించారు. దానితో ఎవరికైనా యిష్టంవున్నా, లేక పోయినా అర్డినెన్సు వచ్చిపడింది. ఇందులో నా కేమీ మెట్టు లేదు" అని మాజీ (!) ప్రచార శాఖామంత్రి కూర్మయ్యగారు తన మొదట అర్డినెన్సును విరసించే కాంగ్రెసు వారులకు సమాధానం యిస్తున్నారట.

ప్రకాశంగారి పదవి తిర్మానంతో [illegible] తప్పదని నిర్ధారణ చేసుకోగానే [illegible] ఈయన ప్రతికక్షులందర్ని చేతులు [illegible] తిరగడం సాగించారు. ఇప్పుడే రాజీనామా యిస్తే తిరిగి మంత్రిత్వం వస్తుందని కూడా [illegible]దారట.

• • •

ఇక, మంత్రివర్గంలోని అవినీతిని గురించి వేరు. అనేక సభ్యులు కాంగ్రెసు వాయకత్వంలో [illegible] [illegible] [illegible]

మలబారు [illegible] [illegible] మంత్రిగారికి [illegible] [illegible] కాంగ్రెసు [illegible] [illegible] మంత్రిగారికి [illegible] [illegible] [illegible] [illegible] [illegible]

మాజీ [illegible] [illegible] [illegible] [illegible] కాంగ్రెసు నాయకులలో [illegible] [illegible]

ఆర్డినెన్సుకోసం జమీందార్ల కనకవర్షం?

మద్రాసు కాంగ్రెసు నాయకత్వంలో ముసలం

తనపై అవిశ్వాస తీర్మానం తెచ్చిన శాసన సభ్యులను, ఆ వార్తలు ప్రకటించిన పత్రికలను నిరసిస్తూ ప్రకాశంపంతులుగారు ఆంధ్ర దేశమంతా తిరిగారుగదా! నెల్లూరు మీటింగులో మంత్రివర్గంలోని అవినీతిని గురించి బహిరంగంగా [illegible] ప్రధాని [illegible] [illegible] అవినీతి [illegible] అయినా [illegible] ప్రబల తప్పుకూడ వుంది" అన్నారట.

ప్రకాశంగారికి పార్లమెంటరీ కార్యదర్శి, [illegible] [illegible] రామచంద్ర [illegible] [illegible] నెల్లూరులో బాధ్యతగల కాంగ్రెసువారు, [illegible] బహిరంగసభలోనే [illegible] చెప్పారు. [illegible] కమిటీకూడ [illegible] [illegible] [illegible] అయినా ప్రభుత్వం [illegible] అప్పుడేకాదు, [illegible] [illegible] ఘార [illegible] దొంగను [illegible] పట్టుగా [illegible].

[illegible] [illegible] [illegible] తెచ్చిన [illegible] [illegible]

మోతరాల భూమిని కాజేయడానికి ఒంగోలు ప్లీడర్లు చెక్కులు జేబులో పెట్టుకొని మద్రాసు చుట్టూ తిరుగుతున్నారట!

[illegible] [illegible] [illegible] [illegible] [illegible] నెలనుండి [illegible] సంపాదించారట! గాంధీజీ [illegible] [illegible] వివాహాన్ని, అమలు జరుగుతున్న మంత్రులలో కొందరు వందల [illegible] [illegible] పర్మిట్లు పొందిన సంగతి "ఇండియన్ ఎక్స్‌ప్రెస్" పత్రిక [illegible] [illegible].

ఇదంతా [illegible] దొంగలు [illegible] దొంగలు చేరి [illegible] [illegible] ప్రజలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. [illegible] [illegible] [illegible] [illegible] [illegible] వారి [illegible] వైర్యం [illegible].

• • •

ముందేమో, [illegible] [illegible] [illegible] [illegible] ముందడుగు [illegible].

ప్రకాశంగారి ప్రధాని మంత్రిత్వం వూడి పోతే మళ్ళీ రాష్ట్ర కాంగ్రెసు ఆక్రమించడానికి వస్తారని రంగాగారు భయపడుతున్నారట. అందుకని రాష్ట్ర కాంగ్రెసులో తమ పెత్తనం వుండాలంటే ప్రకాశంగారు మంత్రివర్గంలోనే వుండి తీరాలని రంగాగారు విశ్వప్రయత్నం చేస్తున్నారట.

ప్రధానిపై విశ్వాస రాహిత్యం సందర్భంలో రెండువైపులా అసెంబ్లీ మెంబర్లను తిరుగదీయడానికి విపరీత ప్రయత్నాలు జరుగుతున్నాయి. దొంగవ్యాపారానికి పేరు జరుగుతున్న పెద్దమనిషి ప్రకాశంగారి పక్షాన గుంటూరుజిల్లా క్రిస్టియన్ ఎం. ఎల్. ఏ.ను తిరుగదియ్యడానికి, పేలు గ్రుమ్మరించడానికి ప్రయత్నించారట. "మేం తక్కువ కులం వాళ్ళం, మాకు రెండు నాలుకలు ఉండవు. మీ పైకులాలవాళ్ళ నాలుకలు ఎటయినా మడతబడతాయి మీలాంటి [illegible]!" అంటూ ఆ ఎం. ఎల్. ఏ. [illegible] సమాధాన మిచ్చారట. [illegible] సంపాదించిపెడితే తన మీదకేసు ఎత్తివేసుకుంటామని వాగ్దానం చేశారని దొంగమార్కెట్టు పెద్దమనిషి రాయబారమట!

రెండు వైపుల జమీందారులు, పెట్టుబడిదారులు, బ్లాక్‌మార్కెట్‌దార్లు [illegible] [illegible] పడి ఓట్లు కొనడానికి కోడి పందాలలో పై పందాలు కాసినట్లుగా తహతహ లాడుతున్నారట! ఒక్కొక్క ఓటు విలువ 30 వేలదాకా కూడా పెరిగిందని అసహ్యకరంగా చెప్పుకుంటున్నారు.

ఇదంతా చూస్తుంటే మద్రాసు కాంగ్రెసు నాయకత్వంలో 'ముసలం' పుట్టిందా, అవి [illegible] [illegible] [illegible] [illegible] [illegible] ఎంతవరకు [illegible] తెలియదు. కాని పరిస్థితులుమాత్రం అధ్వాన్నంగా వున్నాయి. దేశభక్తులు, ప్రజాసేవకులకు ఇవన్నీ సహించరాని విషయాలు. వీటిలో వీసమంత నిజమున్నా తక్షణం సరిదిద్దుకోవలసిన విషయాలు! అందుకోరకు కాంగ్రెసు హైకమాండు ప్రయత్నించుతుందా!

అపుడే పదవుల పంపకం విషయంలోకూడ వదంతులూ, స్పెక్యులేషన్లు ప్రారంభమయినవి. వీటిలోకూడ మచ్చుకు కొన్ని!:

కొత్తమంత్రివర్గంలో [illegible] గోపాలరెడ్డి, చంద్రమౌళి, రాబన్‌గార్లు తప్పకుండా వుంటారంటున్నారు. కాశేశ్వరరావు గారికి చీఫ్ పార్లమెంటరీ కార్యదర్శిత్వం వుండే టాలంట. [illegible]గారు పార్లమెంటరీ సెక్రటరీ పదవితో సంతృప్తి పడరారట. కళావెంకట్రావుగారికి మంత్రిత్వం అక్కరలేదట. మరేం కావాలో యింకా తేలలేదు. ఇంకా ఎన్నో వదంతులు నిమిషానికొక మాదిరిగా [illegible] [illegible] వున్నాయి. అన్నీ కాంగ్రెసు నాయకత్వానికి వన్నెహీనంగావుండే వర్గాలలోనే సుమండీ!

మంత్రివర్గంతోపాటు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసునుకూడ స్వాధీనం చేసుకుంటానికి ప్రతిపక్షులు ప్రయత్నించుతున్నారు. బహుశా గొట్టిపాటి బ్రహ్మయ్యగారిని అధ్యక్షులుగా చేస్తారని స్పెక్యులేషన్స్! ఏమంటే లాభాల పంపకం తగవుల్లో ప్రకాశంగ్రూపులో చీలికలు వచ్చాయట. బ్రహ్మయ్యగారినికూడ రంగాముఠానుంచి చీల్చితే, రాష్ట్ర కాంగ్రెసులో తమకే మెజారిటీ వస్తుందని ప్రతిపక్షం అందనా అట.

ఐనా నేడో రేపో దూరబోయే నాటకాన్ని గురించి స్పెక్యులేషన్సులోకి పోవడమెందుకు లెండి! ఏనదోయే కూర [illegible] మెందుకు! ప్రజాసేవమాని, పదవులకోసం పోరాడుతున్న నాయకులకు పాఠం [illegible] వలసినవారు ప్రజలు! వారు గుర్తించాలని ఈ ఆవేదన అంతా!!

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE